Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 16

(Apr. 28, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 16

(Apr. 28, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-2-0

PRAJASAKTI

Regd. No. M. 4486.

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీలో
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 28-4-43 బెజవాడ | సంచిక 16

★ "మేడే" : ఆంధ్ర కమ్యూనిస్టుల కర్తవ్యము

మేడే సమీపించింది. 1886 లో న్యూయార్కు నగరంలో తమ న్యాయమైన హక్కులకోసం పాటు పడుతున్న కార్మికులపై అమెరికా సంయుక్తరాష్ట్ర ప్రభుత్వం తుపాకులు కాల్చింది. నాటినుండి నేటివరకు అన్నిదేశాల కార్మికులు మే 1 వ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుతున్నారు. ఆరోజున ప్రపంచం లోని మూల మూలలనున్న కార్మికులు, నిరుద్యోగం-ఆకలిమంటలులేని ప్రజలందరు సౌఖ్యంగా జీవించే నూతనసమాజవిధానం పైపు ఎంతముందుకు పోయిందీ అంచనా వేసుకుని, ముందుమార్గం అన్వేషించుకొంటారు. గత సంవత్సరంలో కాముచేసిన పనిని పునర్విమర్శించుకొని, ముందు కార్యక్రమం వేసుకుంటారు.

కమ్యూనిజానికి మూలపురుషులైన మార్క్సు ఏంగెల్సు కాలంలో, మేడే కార్మికవర్గంయొక్క దినోత్సవంగా ఉండేది. 1917 లో రష్యన్ కార్మికవర్గం, తమ నాయకత్వాన రైతులు, ఇతర కష్టజీవులైన ప్రజాసామాన్యం సహాయంతో సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించింది. రైతులకు, ఇతర కష్టజీవులకు, గూడ సౌఖ్యప్రదంగా ఉండే సమాజ పద్ధతిని నిర్మించబూనుకుంది. నాటినుండి మేడే ప్రపంచ రైతుల, ఇతర కష్ట జీవుల దినోత్సవంగా కూడ మారింది.

ఫాసిస్టు ప్రమాదం

ఇప్పుడు జర్మను, జపాను, ఇటలీ ఫేసిస్టు హంతకులు ప్రపంచాన్నంతను తమ అధిపత్యంక్రిందకు తీసుకురావాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఆక్రమించబడిన దేశాలలో ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టుతున్నారు. గ్రామాలను, పట్టణాలను తగులబెట్టుతున్నారు. స్కూళ్ళను, కాలేజీలను, గ్రంథాలయాలను ఇతర విజ్ఞానకేంద్రాలను అగ్నిదేవునికి ఆహుతి చేస్తున్నారు. ఎందరో అమాయకప్రజలను తుపాకులకు, బాయొనెట్లకు గురిచేస్తున్నారు. స్త్రీలను మానభంగముచేసి, అమానుషంగా చంపుతున్నారు. బలవంతంగా వ్యభిచారగృహాల్లోకి ఈడ్చుకుపోతున్నారు. ఇతరజాతులు అభివృద్ధిపొందకుండా నాశనంచేయడానికి యువకులకు సంతానం కలుగకుండా ఇంజక్షనులు ఇస్తున్నారు. యువకులను, యువతులను కాన్సెంట్రేషను కాంపులలో బెట్టి, పశువులవలె పని చేయిస్తున్నారు. ఈ ఫేసిస్టు నరహంతకుల బారినుండి ప్రపంచాన్ని రక్షించడానికి అన్ని దేశాల్లోను కమ్యూనిస్టు పార్టీలు నడుముగట్టి, ప్రజలను సంఘటిత పరచుతున్నాయి. ఫ్రాన్సు, జెకోస్లోవాకియా, యుగోస్లోవియా, నార్వే మొదలైన నాజీ ఆక్రమిత దేశాలలో ప్రాణాలను లెక్కచేయక, విధ్వంసక చర్యలద్వారా నాజీలకు ఎంతోనష్టం గల్గించుతున్నారు. సోవియట్ యూనియను, రెడ్ ఆర్మీ, ప్రపంచంలో అజేయమని భ్రమింపజేసిన నాజీసైన్యాన్ని తునాతునకలు చేసి నాశనం చేస్తున్నాయి. ఇందువల్ల సోవియట్ యూనియను ప్రపంచప్రజలందరి ఆదరాభిమానాలకు పాత్రురాలయింది. సోవియటుయూనియనుకు, అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీకి నాయకుడైన కామ్రేడ్ స్టాలిన్ ఫాసిస్టు ముష్కరులకు తప్ప మిగతా ప్రపంచప్రజా సామాన్యమందరికి నాయకుడైనాడు. కనుకనే నేడు మేడే కార్మిక, కర్షకుల దినోత్సవమేగాక, ప్రపంచ ప్రజలందరి దినోత్సవంగా పరిగణింప బడుతోంది.

కమ్యూనిస్టుపార్టీ కృషి

భారత కమ్యూనిస్టుపార్టీ, కామ్రేడ్ జోషీ నాయకత్వం క్రింద కాంగ్రెసు, లీగు ఐక్యతను సాధించి, బ్రిటిషు సామ్రాజ్యవాదులనుండి జాతీయ ప్రభుత్వం లాక్కోడానికి, జపాను ఫేసిస్టుదాడినుండి మన పవిత్ర మాతృభూమిని రక్షించుకోడానికి, కంకణంకట్టుకొంది. కాని, జాతీయైక్యతనుసాధించకముందే జాతీయప్రభుత్వ స్థాపనకు ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రత్యక్ష చర్యకు గడంగాలిసివస్తుందని కాంగ్రెసు చేసిన బెదిరింపుసాకుగాగొని, బ్రిటిషుసామ్రాజ్యవాదులు కాంగ్రెసు జపానుకు పంచమాంగదళమని ప్రచారంచేసి, జాతీయ నాయకులను అరెస్టుచేశారు. కాంగ్రెసు సంస్థను నాశనం చేయ సమకట్టారు. ప్రజలు ఉద్రేకపూరితులై, విధ్వంస కార్యాలకు గడంగారు. ఈ పరిస్థితుల్లో విధ్వంసకార్యాలు దేశ స్వాతంత్ర్యానికి మార్గంకాదనీ, కాంగ్రెసు, లీగు ఐక్యతయే మార్గమనీ కమ్యూనిస్టుపార్టీ ఏకాకిగా నిలబడి చాటింది. కాంగ్రెసు దేశభక్తులు పంచమాంగదళంవారి వలలోబడి, కమ్యూనిస్టు పార్టీ బ్రిటిషు సామ్రాజ్య వాదులకు అమ్ముడుపోయిందని నిందించారు. పంచమాంగదళంవారు దేశభక్తుల బురఖాలు తొడుక్కొని నాటకమాడారు. కమ్యూనిస్టుపార్టీని ప్రజల దృష్టిలోపతనంచేయడానికి ఒకఘోర్గరీతులైనతరాన్నిసృష్టించారు. కమ్యూనిస్టులను కొన్నిచోట్ల పొడిచి చంపారు. కాంగ్రెసు ఉద్యమాన్ని అణచడానికి కమ్యూనిస్టు పార్టీ తనకు సహాయం జేస్తుందని, అధమం తటస్థంగా వుంటుందని, ప్రభుత్వం ఆశించింది. కాని, కమ్యూనిస్టులు ప్రభుత్వ నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా ప్రజాసామాన్యాన్ని ఐక్యపరచడం చూచి, కమ్యూనిస్టుపార్టీమీద కూడ తీవ్ర నిర్బంధవిధానం అమలు జరిపింది. తత్ఫలితంగా, సామ్రాజ్యవాదయుద్ధరోజుల్లోకన్న ఎక్కువ మంది కమ్యూనిస్టులు జైళ్ళలో త్రోయబడ్డారు. లీగు, హిందూమహాసభ నాయకత్వాలు తటస్థంగా కూర్చున్నాయి. కమ్యూనిస్టుపార్టీ దేశభక్తులచేతనూ, ప్రభుత్వంచేతనూ చెరియొకవైపు నుంచి వచ్చిన దాడులకు లెక్కచేయక, జాతీయైక్యతా కార్యక్రమాన్ని అమలు జరిపింది. పంచమాంగదళంవారి జాతీయబురఖాను చించివేసి, వారి దుష్టస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసింది. ఆహారం, ఇతర జీవితావసరాలసమస్యమీద, హిందువులు, మహమ్మదీయులు, క్రిస్టియనులు మొదలయిన ప్రజల నందరను ఐక్యపరచి, కొంతవరకూ ఆహారసమస్యను పరిష్కరించి, లూటీలు, అరాజకం రాకుండా కాపాడింది. దీనిద్వారా జపాను దాడి ప్రమాదాన్నుండి దేశాన్ని తాత్కాలికంగా కాపాడింది. గాంధీజీ విడుదలకోసం తీవ్రాందోళన చేసింది. ఈ కార్యక్రమంవల్ల దేశభక్తులకు విధ్వంస కార్యాలు స్వాతంత్ర్య సంపాదనానికి మార్గం కాదని రుజువుచేయ గల్గింది. కాని, ముస్లిం జాతుల స్వయం నిర్ణయ సూత్రం అంగీకరించుటద్వారానే జాతీయైక్యత సాధ్యమౌతుందనీ, తద్వారా జాతీయప్రభుత్వం లభ్యమవుతుందనీ స్పష్టంగా గ్రహించేలా చేయలేకపోయింది. కానిముస్లిం జాతుల స్వయం నిర్ణయసూత్రాన్ని గూర్చి నిర్భయంగా ప్రచారం చేయుటద్వారాను, తాముగోరే ముస్లింజాతుల్ల స్వాతంత్ర్యం కాంగ్రెసు నాయకుల విడుదలకోసం కృషిచేయడం ద్వారానే ఎలా సాధించ గలుగుతారో నచ్చచెప్పుట ద్వారాను, ముస్లిమ్ లీగులో అభివృద్ధిని కోరే వారిని ఆకర్షించ గలిగింది. ఆహారం, ఇతర జీవితావసరాలకోసం కృషిచేయుటద్వారా మహమ్మదీయ ప్రజాసామాన్యాన్ని, యువకులను ఆకర్షించుతోంది. స్వాతంత్ర్యంసంపాదించి దేశాన్ని సోవియటు యూనియనువలె ఐక్యంగా ఉంచడానికి, వివిధ జాతుల స్వయం నిర్ణయ సూత్రం ఒక్కటే మార్గమెలాగో హిందూ జనసామాన్యానికి, హిందూమహాసభలోని రాజా మహేశ్వరదయాళ్, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లాంటి అభివృద్ధిని కోరేవారికి నచ్చచెప్పి, హిందూమహాసభలో సైతం అభివృద్ధి శక్తులను ఆకర్షించుతోంది. దేశాన్నెదుర్కొన్న ఆహారకరువు పరిష్కరించబడకపోతే దేశంలో వచ్చే అరాజకాన్నిగూర్చి, అందుకు అన్ని పార్టీలు ఐక్యంకావలసిన అవుసరాన్నిగూర్చి ప్రచారం జేస్తూ ప్రజలను, దేశభక్తులను ఐక్యపరుస్తూవుంది. ఈ విధంగా కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే స్పష్టమైన పంథానుచూపి, దేశాన్ని ఇంతవరకూ అరాజకం బారిపడకుండా కాపాడకలిగింది. ఇకముందు రాజకీయ పార్టీలను, ప్రజలను, ఐక్యపరచి జాతీయ ప్రభుత్వాన్ని సాధించడానికి కంకణంకట్టుకుంది సాధించితీరుతుంది గూడా.

కామ్రేడ్

చండ్రి రాజేశ్వరరావు

పార్టీకిగల ప్రజాబలం

దానికి హామీ నేడుకమ్యూనిస్టు పార్టీ వెనుకనున్న నిర్మాణసహితమైన ప్రజాబలమే. ఈక్లిష్టపరిస్థితుల్లో ప్రజలకుసరియైన జాతీయపంథానిచ్చి ప్రజలను సంఘటిత పర్చబట్టే భారతకమ్యూనిస్టుపార్టీగత 15 సంవత్సరాలలో ఎంతఅభివృద్ధి అయిందో, అంతకు నాలుగురెట్లుగత 6 మాసాలలోఅభివృద్ధిఅయింది. కమ్యూనిస్టు పార్టీ పంథా వెనుక ఇప్పుడు 18000 మంది సుశిక్షితులైన పార్టీసభ్యులున్నారు. కార్మిక సంఘాలలో 2లక్షల కార్మికులు, రైతుసంఘాలలో, 3 లక్షల రైతులు, 26000 మహిళా సంఘాలలో, 20000 యువజన సంఘాల్లో, 25000 వలంటీర్లు, ప్రజారక్షణ దళాల్లో ఉన్నారు. వీరుగాక, ఈసంఘాల అభిమానులైన ప్రజలు ఇంకెంత మందో వున్నారు. ఈసాలసీకి అంతగా 70,000ప్రతులు అమ్ముడుబోయే కేంద్ర-రాష్ట్ర పత్రికలు ఉన్నాయి.

ఆంధ్ర రాష్ట్రంలో

ఆంధ్రరాష్ట్రంలో జపాను వ్యతిరేకప్రచారంచేసి, జపాను ఆక్రమించడంవల్ల మన స్థితి ఏమీ కాగలదని ప్రజలు గ్రహించేలా చేయగలిగాం. ఆగష్టు ఘటనలలో యం. యస్. యం. రైల్వే. పోర్టరు కార్మికులు పాల్గొనకుండ చేసి, దేశరక్షణకు మనవంతు బాధ్యత నెరవేర్చాం. కృష్ణాజిల్లాలోనూ ఇతర జిల్లాలలో మనకు పలుకుబడి ఉన్న చోట్లనూ, రంగాముఠా, ఫార్వర్డుబ్లాకు ముఠా వారు తీవ్రప్రయత్నాలు చేసినప్పటికీ, రైతులు విధ్వంస కార్యక్రమంలో పాల్గొనకుండ చేశాము చాలచోట్ల వ్యవసాయకూలీల న్యాయమైన హక్కుల కోసం పోరాడియూ, పనిలేని సమయాలలో గింజలు రైతులచే ఇప్పించియూ, దోపిడీలు జరగకుండా చూచి గ్రామ ఐక్యతను కాపాడాం. పట్టణాలలో ఆందోళన చేసి చౌకడిపోలు పెట్టించాం. ఈ డిపోలనద్ద గుంపులను సర్దిగలాటాలు, లూటీలు జరగకుండా కాపాడాం. ఈవిధంగా అరాజకం రాకుండా కాపాడగలిగాం. ఆగస్టు ఘటనలలో మనలను విడనాడిపోయిన విద్యార్థులను తిరిగి మన రాజకీయ పలుకుబడి క్రిందకు తీసుకువచ్చాం. రాయలసీమలో ఈసంవత్సరం వచ్చిన క్షామాన్నినివారించుటకై మనకామ్రేడ్స్ ప్రజలనుసంఘటించుతున్నారు. ఫామిన్ క్యాంపులలో పనిజేస్తున్నారు. అక్కడ ప్రజలకు కొన్ని సౌకర్యాలు సాధించారు. కర్నూలు, అనంతపూరు జిల్లాలలో శిస్తు రెమిషను కోసం ఆందోళన చేసి, దానిని సాధించగలిగారు. ఆహారసమస్యమీద ప్రజలను ఐక్యపరచి, అక్కడక్కడ ఆహారకమిటీలు పెట్టుకున్నా, ఈపని అంత ఎక్కువగా జరుగుటలేదు. ఆంధ్రపార్టీలో మొదటి నుండీ వస్తున్న లోటు, ప్రజల దైనందిన సమస్యలను ఎక్కువగా తీసుకొని పనిచేయకపోవడం, రాజకీయ సమస్యలమీద, జవరలు ఆర్థికసమస్యమీద ఆందోళన మాత్రం చేసేవారం. ప్రజలను తమ కోర్కెలకోసం పాటుబడేందుకు రంగంలోకి తీసుకువచ్చేవారంగాదు. ఈ కాంగ్రెసుపద్ధతివలననే బలమైన, సుస్థిరమయిన ప్రజాసంఘాలను నిర్మించలేకపోయాం. పార్టీలోని ఈలోటును పార్టీసభ్యులు (మిగతా 6 వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library,
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

బుధవారం 28-4-1943

పొగాకు పన్ను

ఇదివరకే పొగాకువ్యాపారంచేసేవారు తమ వ్యాపారాన్నిబట్టి రు. 5 మొదలు రు. 100 వరకు లైసెన్సుఫీజు కట్టవలసివుంది. ఇదిగాక అమ్మకపుపన్నుకూడా చెల్లించవలసివుంది. ఇప్పుడు ఇండియాప్రభుత్వం, ఇదివరకున్నపన్నులతో నిమిత్తంలేకుండానే. అదనంగా పౌను 1కి 0-2-0 చొప్పున పొగాకుపన్ను విధించింది. ఈలెక్కను వీసెకు 0-6-0, మణుగుకు రు. 3-0-0, పుట్టికి రు. 60-0-0 చొప్పున పన్ను ఇచ్చుకోవలసివస్తుంది.

ఇంతేకాదు. ఇంతవరకు పొగాకుపై చెల్లించవలసినపన్నులు వర్తకులు మాత్రమే చెల్లించవలసి వుంది. అయినప్పటికి ఆపన్ను పొగాకు పండించే రైతుమీద, దానిని వినియోగించే ప్రజలమీద, పరోక్షంగా పడుతూవుంది. ఎందువల్లనంటే, వర్తకుడు ఈపన్నును మినహాయించే తనలాభాన్ని గుంజుకోడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఇండియాప్రభుత్వం విధించిన పొగాకు పన్ను మరీ దారుణంగావుంది. ఇది పొలములో పండించే రైతు పొగాకు కోసివేసిన మొదలు, వినియోగించేవారికి అమ్మబడేవరకూ, అన్నిరకాల పొగాకుపైనా ఒకేవిధంగా విధించబడింది. అందుచే ఈ పొగాకుపన్ను మరీ దుర్భరమౌతుంది.

ఉదాహరణకు కాశ్వరగిన మంచిదేశవాళీపుగాకుపుట్టికి రు. 200 వుంటుంది. అనగా, వీసె 1 రూపాయి ఖరీదు. క్రొత్తశాసనం ప్రకారం, దీనిపై 0-6-0 పన్ను పడుతుంది. గుల్లగా వుండే నాటకం పొగాకు పుట్టి రు. 40 మించివుండదు. అంటే వీసె 0-4-0, క్రొత్తశాసనంప్రకారం దీనిపైనకూడ 0-6-0 పన్ను పడుతుంది. ఈరకాలకంటే మంచిఖరీదువచ్చే వర్జీనియాపొగాకు పైనకూడ వీసెకి 0-6-0 చొప్పునే పన్నుపడుతుంది.

అందుచే ఇండియా ప్రభుత్వం విధించిన ఈపన్ను చాల విపరీతంగావుంది. ఆకస్మికంగా దీనివిధించుటచే, ఇదివరకుకొన్న చిన్నవర్తకులు, ఇదివరకే అమ్మివేయకుండా నిల్వవుంచినరైతులు నష్టపడతారు. జమీందారీగ్రామాలలో కొన్నిచోట్ల పైరులనుబట్టి శిస్తువిధించుతూండడంవల్ల పొగాకుతోటలకు యకరానికి రు. 20 మొదలు రు. 22 వరకు శిస్తువుంది. హెచ్చుశిస్తుబాధపడే జమీందారీరైతు ఈచట్టంవలన మరింత అగచాట్లపాలవుతాడు. అంతే గాక, అన్నిరకాల పొగాకుపైన తూకాన్నిబట్టి పన్నువిధించడం వల్ల నాటకం పొగాకును కాల్చే బీదజనం రెండురెట్లు పన్ను చెల్లించుకోవలసివస్తుంది. బీదలకు అనేకమందికి చుట్టకాల్చే అలవాటుంది. అట్టివారు ఇదివరకు, తాము పొగాకుకు ఖర్చుపెట్టే ప్రతిఅణాకు ఇప్పుడు అదనంగా మరో రెండు అణాలు చెల్లించుకోవలసివస్తుంది. ఇంత హెచ్చుపన్ను విధించడంవల్ల, పొగాకు పండించేరైతుకేగాక అసలు పొగాకుపరిశ్రమకే దెబ్బతగుల్తుంది.

బీడీకితోడు, కర్నూలు మొదలైనచోట్ల. ఈ శాసనానికి అసమ్మతి ప్రదర్శనంగా చుట్ట, బీడీ పరిశ్రమాధికార్లు, పరిశ్రమలను మూసివేస్తూండడంవల్ల వేలాదిది కార్మికులకు తిండికూడా లేకుండా పోతూంది.

ఈచట్టాన్ని ఆధారంగా తీసుకొని అప్పుడే కొన్ని జిల్లాలలో స్థానికోద్యోగులు నిరంకుశప్రవర్తనకు దిగుతున్నారు. రైతులను, వర్తకులను, ఏడ్పింపచుతున్నారు. ఉదాహరణకు, పశ్చిమ గోదావరి జిల్లాలో, పొగాకు వర్తకులకు ఎవరికి ఎంత పన్ను విధించాలో నిర్ణయించేటంత వరకు పొగాకు అమ్మకూడదని షాపులు మూయించివేస్తున్నారు. మద్రాసునుంచి, పొగాకు ఎక్సైజు డ్యూటీ ఆఫీసరు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కాకినాడ పొగాకు పనివారల సంఘం తరపున, ఈ కొత్తచట్టం వలని కష్టాలు చెప్పుకోడానికి రాయబారం వెళ్ళితే, ఆయన, చుట్ట కాల్చే అలవాటు దేశంలో వున్నంతవరకు ఏమీభయంలేదని కొంటిసమాధానం చెప్పాడు.

అందుచే ప్రభుత్వం వెంటనే ఈక్రింది మార్పులను చేయాలి:

(1) తూకాన్నిబట్టిగాక, పొగాకు రకాన్నిబట్టి పన్ను విధించాలి. ధనికులు ఉపయోగించే విలువగల రకాలపైన, బీదలు ఉపయోగించే నాశిరకాలపైన, న్యాయమైన పద్ధతిలో ఈ పన్నును విభజించాలి. ఇందుకు ఖరీదును బట్టి పన్ను విధించాలి. అన్నిటికన్న మేలురకం పొగాకుమీద పౌనుకు ఒక అణాచొప్పున, మిగిలిన రకాలమీద, పైరేటు ననుసరించి, వాటివాటి ధరలనుబట్టి పన్ను విధించాలి

(2) ఇదివరకే రాష్ట్రప్రభుత్వాలు పొగాకుపన్ను విధించిన మన మద్రాసు రాజధానివంటి చోట్ల, రెండు పన్నులూ కలిసి తడిసి మోపుడవుతాయి. భరింపశక్యంకాదు అందుచేత అలాంటి చోట్ల ఇంకా తగ్గించి, దేశమంతటా పన్నుభారం సమానంగా పడేటట్లు చూడాలి.

(3) ఒక్కొక్క కుటుంబం సంవత్సరం 1 కి 12 వీసెలు మాత్రమే నిల్వ ఉంచుకోవచ్చుననే క్లాజును రద్దుచేసి, పొగాకు వాడే మనిషి 1 కి సంవత్సరానికి 25వీసెలు చొప్పున నిల్వఉంచు కొనుటకు అంగీకరించాలి.

వర్తకులు, పొగాకు పండించే రైతులు, కార్మికులు, ప్రజలందరూ, పై మార్పులు గావించడానికి ఆందోళనచేయాలి ప్రస్తుతం విధించబడిన అధికపన్ను, ఎలా పొగాకు పరిశ్రమకే దెబ్బకొడుతోందో ప్రభుత్వానికి తెలియజేయాలి. బీదలకు అందుబాటులోవున్న ఒకే ఒక అల్ప సౌకర్యంపైన ఈవిధంగా విపరీతపు పన్ను విధించడం న్యాయంకాదనీ; పైసవరణలు చేయాలని ఒత్తిడిచేయాలి.

కామ్రేడ్ దాట్ల అరెస్టు

1941 లో వెల్లూరు జైలునుంచి తప్పించుకున్న కామ్రేడ్ దాట్ల సూర్యనారాయణ (ప॥ గోదావరిజిల్లాకమ్యూనిస్టునాయకుడు)పై మద్రాసు ప్రభుత్వంమొదట వారంటును రద్దుచేసుకున్నట్లు తెలియవచ్చి. తరువాత అరెస్టుచేసి, కొన్నాళ్ళయాక విడుదలచేసింది ఒక నెలరోజులు బయట ఉన్నాడో లేదో, మళ్ళీ యీనెల రెండోవారంలో పోలీసులు కామ్రేడ్ దాట్లను తణుకులో మళ్ళీ అరెస్టు చేశారు.

(8 వ కాలం తరువాయి)

సంస్కరణ వివాహాలు

కృష్ణాజిల్లా వెల్దిపాడులో 19-4-43 వ తేదీని కామ్రేడ్ వి. పురుషోత్తం అనే కూలీయువకునికి వివాహం జరిగింది కామ్రేడ్ ఎం. బసవయ్య సంస్కరణ పద్ధతిని వివాహం చేయించారు. ఈసందర్భంలో పెండ్లికొడుకు పార్టీనిధికి రు. 1. గన్నవరం తాలూకా వ్యవసాయకూలీ సంఘానికి రు. 1. విరాళం ఇచ్చారు. ఇలాగే 8-4-43 తేదీన కామ్రేడ్ తిరివేది భూషణం వెల్దిపాడులో తన వివాహసందర్భాన పార్టీకి రు. 1. వ్యవసాయకూలీ సంఘానికి రు. 1. విరాళ మిచ్చారు.

21-4-43 వ తేదీని తాడేపల్లి (గుంటూరుజిల్లా) లో మ్యునిసిపల్ కార్మికులైన కామ్రేడ్స్ బంతుల మరియయ్యకు, బంగారమ్మకు సంస్కరణ వివాహం జరిగింది. పాత పద్ధతుల ప్రకారం అయితే రు. 300 లు అయినా కావలసివచ్చేది. ఇప్పుడు దుబారాఖర్చు లేకుండా, వధూవరులు అన్యోన్యప్రేమతో వివాహంచేసుకున్నారు. ఈసందర్భంలో వారు రాష్ట్ర పార్టీకి రు. 5 లు. బెజవాడ సిటీ పార్టీకి రు. 5 లు. ఆంధ్రరాష్ట్ర మ్యునిసిపల్ సంఘానికి రు. 5 లు. మహిళాసంఘానికి రు 3 లు విరాళాలు ఇచ్చారు.

జిన్నాకు మహమ్మదీయుల విజ్ఞప్తి

ప్రస్తుతం దేశంలో ఏర్పడ్డ రాజకీయ నిస్తబ్ధత, ఆర్థిక సంక్షోభం. మహమ్మదీయ ప్రజాసామాన్యంలో సంచలనం కలిగిస్తోంది. ముస్లిం లీగు నాయకత్వం ప్రజాసమస్యలపట్ల అవలంబించే పద్ధతి సరికాదని తెలుసుకుంటున్నారు. నెల్లూరు కమ్యూనిస్టులు ముస్లింలీగ్-కాంగ్రెసు ఐక్యత యొక్క ప్రాధాన్యతను గురించి విరివిగా ప్రచారంచేస్తూ, కాంగ్రెసు నాయకుల విడుదలకై కృషిచేయవలసిందని సుమారు 50 మంది మహమ్మదీయులచే జిన్నాకు జాబువ్రాయించారు.

పోలీసు గూఢచారి అరెస్టు

కొక్కు ముత్యాలరావు అనే యువకుడు కాకినాడ ఏ ఆర్ పి లో ఉంటూ, -డొంగతనాలు చేసినందువల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తరవాత, కొందరి యిళ్ళల్లోను దుకాణాలలోను చట్టవిరుద్ధమైన కాగితాలు పెట్టి, వారిని అరెస్టుచేయించేవాడు. మార్చి ఆఖరువారం (1943) లో ఇతడు సామర్లకోట శ్రీరామాప్రెస్‌లో ఒక ఫోర్జరీ కాగితం అచ్చువేయించి, కాకినాడలోని ఒక చిల్లర దుకాణదారు దుకాణంలో పెట్టాడు అందులో, తూర్పుగోదావరిజిల్లా కమ్యూనిస్టుపార్టీ సభ్యుల సమావేశాలు ప్రోగ్రాం ప్రకారం ఆయాగ్రామాలలో జరుగుతాయనీ, అందరూ హాజరు కావలసిందనీ, ఉంది క్రింద. "మేకా వట్టాభిరామయ్య, బెజవాడ" అని వుంది ఈ కాగితంతో దుకాణదారు పోలీసులచే అరెస్టు చేయబడ్డాడు కాని, ముత్యాలరావును దరిమిలాను పోలీసులు అరెస్టుచేసి, వాని యిండ్లో కొన్ని తత్రమ కాగితాలు స్వాధీనంచేసుకున్నారు.

పార్టీ వార్తలు

కాంగ్రెసు నాయకులు జైళ్ళలో మ్రగ్గుతున్నారు. ముస్లింలీగ్ నాయకులు 'పాకిస్థాన్' ఆందోళనలో పడి, ప్రజల అత్యవసర సమస్యల్ని పరిష్కరించడంలేదు హిందూమహాసభ నాయకత్వం 'పాకిస్థాన్' వినా దాన్ని ఎదుర్కోవడమే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుంది. సామ్రాజ్యవాదులు ఆహారసమస్యపట్ల అవలంబించుతూన్న నిరంకుశ విధానం ప్రజలలో లూటీలకు, అరాజకానికి, దారితీస్తోంది ఈ పరిస్థితులన్నీ జపాన్ దాడికి అనుకూలం.

కమ్యూనిస్టులు ఈపరిస్థితుల ప్రమాదాన్ని గ్రహించి, దేశంలో ఏర్పడ్డ రాజకీయ నిస్తబ్ధతను, ఆర్థికసంక్షోభాన్ని తొలగించడానికి నడుంకట్టి పని చేస్తున్నారు.

జాతీయ వారం

ఈనెల 6 వ తేదీ మొదలు 13 వ తేదీవరకూ, జాతీయవారం సందర్భంలో ఏలూరు కామ్రేడ్లు 13 చోట్ల గ్రూప్ సమావేశాలు జరిపి, సుమారు 1000 మంది ప్రజలకో జాతీయవారం ప్రాముఖ్యతను గురించి, ఆహారపదార్థాల సమస్యను పరిష్కరించుకోడానికి ఐక్యతయొక్క అవసరాన్నిగురించి. బుర్రకథలద్వారా-ఉపన్యాసాలద్వారా ప్రచారం సాగించారు.

గుడివాడతాలూకాలో 21 ప్రచారక దళాలు 92 గ్రామాలలో 156 వీధి మీటింగులు — 10 బహిరంగసభలు జరిపి. సుమారు 9000 మందికి ఐక్యతాసందేశాన్ని అందజేశారు. ఈప్రచారంలో పార్టీనిధికి రు. 18-5-6 లు. రాయలసీమ కరువు నివారణ నిధికి రు 52-2-6 లు వసూలుచేశారు. మహిళా వర్కర్లు రాయలసీమ కరువు నివారణ నిధికి చీరెలు, జాకెట్లు, చొక్కాలు వగైరా వసూలుచేశారు.

ఇదువల్లిలో స్థానిక కమ్యూనిస్టుకమిటీ యాజమాన్యాన 5 వీధి సమావేశాలు, 4 గృహ సమావేశాలు, జరిగాయి. వీటికి సుమారు 200 మంది స్త్రీ పురుషులు హాజరయారు. రాయలసీమ కరువు నివారణ నిధికి రు 60 వసూలయాయి.

కైకలూరు తాలూకాకు జాతీయ యువజన సంఘానికి అగ్రనాయకుడుగా పనిచేస్తూ, దానికి రాజీనామా ఇచ్చిన యలమంచిలి రంగారావుగారు జాతీయవారంలో కమ్యూనిస్టువంథా ననుసరించి ప్రచారం గావించారు.

పార్టీ సమావేశాలు

బెజవాడలో 18-4-43 వ తేదీని పార్టీయొక్క సిటీ కమ్యూనిస్టు మహాసభ, కమిటీ కార్యాలయపు ఆవరణలో జరిగింది. సమావేశానికి వందమంది డెలిగేట్లు హాజరయారు. జిల్లా కమిటీ సభ్యుడైన కామ్రేడ్ వి. వెంకటాద్రిశాస్త్రి జిల్లా కమిటీ రిపోర్టును డెలిగేట్ల యెదుటపెట్టి, అందరి విషయాలను గురించి తెలియ జెప్పారు మధ్యాహ్నం 3 గంటలకు, పార్టీ స్థానికంగా వివిధ ప్రచారరంగాలలో ఎలా అభివృద్ధి పొందిందో తెలియజేస్తూ డెలిగేట్లు రిపోర్టు లిచ్చారు. సాయంత్రం 5-30 కు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు (రాష్ట్రకమిటీ కార్యదర్శి) ఎర్రజెండా నెగురవేస్తూ పార్టీ సభ్యుల బాధ్యతలను వివరించారు 6 గంటలకు కామ్రేడ్ పోతరాజు అధ్యక్షత క్రింద బహిరంగసభ జరిగింది. కాట్రగడ్డ నారాయణరావు (ఎం ఎల్ ఏ) గారు, కమ్యూనిస్టుపార్టీయే లేకుంటే దేశం యీనాటికి జపాన్ ఫాసిస్టుల హస్తగతమయేదని చెబుతూ, పార్టీ అవలంబిస్తూన్న పంథానుకొనియాడారు కామ్రేడ్ రాజేశ్వరరావు, ఆంధ్రరాష్ట్రంలో పార్టీ సాధించిన విజయాలను వివరించి, ఏవిధంగా ప్రజాపార్టీగా వృద్ధి అవుతుందో నిరూపించారు.

కొత్త సంవత్సరానికి 6 గురు కామ్రేడ్లు సిటీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు.

గుడివాడ తాలూకా కమ్యూనిస్టు మహాసభ ఈనెల 18, 19 తేదీలలో కవుతరంలో జరిగింది. సమావేశానికి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, మొత్తం 168 మంది హాజరయారు. కామ్రేడ్ బలరామయ్య మొదటిరోజున, కామ్రేడ్ ఏ సీతామహాలక్ష్మమ్మ రెండోరోజున, అధ్యక్షత వహించారు. తాలూకా కమిటీ రిపోర్టు జిల్లాకమిటీ రిపోర్టు చర్చించబడి ఆమోదించబడ్డాయి. పార్టీ సభ్యులు వివిధ రంగాలలో పూర్తిచేయవలసిన కోటాలు సమావేశంలో నిర్ణయించబడ్డాయి నూతన కమిటీకి ఎన్నికలు జరిగాయి.

'ప్రజాశక్తి' పాఠకుల సమావేశాలు

పార్టీ పత్రికయైన 'ప్రజాశక్తి'ని ప్రజలలో విరివిగా ప్రచారం చేయడానికి గుంటూరుజిల్లాలో తెనాలి, దుగ్గిరాల, అమృతలూరు, క్రాప, వేటపాలెం గ్రామాలలో కమ్యూనిస్టులు "ప్రజాశక్తి" చదువరుల సమావేశాలు జరిపి, పత్రికను పోషించి బలపరచవలసిందని విజ్ఞప్తులు చేశారు.

నాటకలు

16-4-43 వ తేదీ రాత్రి మండపేట (తూ॥ గో॥ జిల్లా) లో స్థానిక కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కలిసి "దేశభక్తులు" అనే నాటకంద్వారా జపాను ఫాసిస్టు హంతకుల దురాగతాలను గురించి బోధించారు. తర్వాత 10 నిమిషాలు ఉపన్యాసం, ఆతరువాత "ప్రజాయుద్ధం" అనే బుర్రకథ చెప్పబడ్డాయి. సుమారు 3 వేలమందిప్రజల్ని ఈకార్యక్రమం ఆకర్షించింది.

గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టుల ఆదర్శకృషి

నిరంకుశాధికారవర్గపు తెలివితక్కువవల్ల, ఆహారపదార్థాలు ప్రజాసామాన్యానికి అందుబాటులో లేకుండా పోయాయి. [illegible] ప్రకారం పేదరైతులు [illegible] బంజరుభూముల్ని [illegible]. స్థానిక [illegible] చేసిరి. కేసులు పెట్టి, బాధిస్తు [illegible] సక్రమంగా పరిష్కరించుకొ [illegible] దేశంలో అరాజకం వ్యాపించి, శత్రుదాడికి అవకాశం కలుగుతుంది; పంచమాంగ దళాలకు బలం ఎక్కువౌతుంది ఈపరిస్థితుల ప్రమాదాన్ని కమ్యూనిస్టుపార్టీ గుర్తించి, ప్రజల సహకారంతో ఆహారసమస్యను సక్రమమార్గాన పరిష్కరిం [illegible].

[illegible] కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యాన [illegible] మార్చి నెల (1943)లో [illegible] [illegible] గతించదగినవి [illegible] పెద్ద వర్తకుల కొట్లలో బొగ్గె [illegible] అమ్మకాలి [illegible]. [illegible] (గుంటూరుతాలూకా) కమ్యూనిస్టు యువకులు రు. 640 లు పెట్టుబడితో కొన్నలు కొని, పేద [illegible] ధరకు అమ్ముతు ప్రభుత్వ [illegible] మధ్యతరగతి రైతులు యీకృషికి మెచ్చుకొని, [illegible] సహాయం చేశారు. నేలపాడు గ్రామంలో [illegible] రు. 800 లు పెట్టుబడి వసూలు [illegible] వర్తకొని, స్థానిక కమ్యూనిస్టులు [illegible] సుమారు రు 0-4-0 లు చొప్పున [illegible] [illegible] తాలూకా [illegible] తాడికొండ [illegible] [illegible] తెలిపించి, [illegible] [illegible] వచ్చయించేస్తున్నారు.

కిరసనాయిలు పంపకం

[illegible] గ్రామాలలో రేషనింగు [illegible] కిరసనాయిలు పంచుతున్నారు. తెనాలి [illegible] కొల్లూరులో ఒక వార్డులోను, దోనేపూడి, [illegible] కమ్యూనిస్టులు వాలంటీర్లు [illegible] పంపకచేస్తున్నారు; [illegible] తాలూకాలో [illegible] [illegible] కూడా [illegible] పద్ధతిని కిరసనాయిలు పంచబడుతోంది. [illegible] తాలూకా అమీనుసాను, దళ్ళ [illegible] కమ్యూనిస్టులు కిరసనాయిలు పంపకంలో [illegible]. విద్యార్థులు, బాగుచుండ్ల కార్మికులు, [illegible] చేస్తున్నారు. ప్రజల్ని దెబ్బగొట్టడానికి [illegible] కొందరు ఎంతో ప్రయత్నించారు. కాని [illegible] చూసి పారిపోయేవారు.

[illegible] తాలూకాలో తాడికొండ, తుళ్ళూరు, [illegible] గ్రామాలలోకూడా కమ్యూనిస్టులు కిరసనాయిలు పంపకంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ప్రజారక్షణదళం

[illegible] మండలంలోను, ఆహారపదార్థాల [illegible] ప్రజారక్షణదళాలు ఏర్పడి [illegible] వచ్చిరావు [illegible] [illegible] [illegible] 522 మందికి [illegible] ఇలాగే గుంటూరుతాలూకా [illegible] 140 మందికి టీకాలు వేయించారు.

బంజరుభూముల సాగు

[illegible] మొత్తంమీద 1000 యకరాల బంజరు భూమి వ్యవసాయకూలీలచే సాగు చేయబడింది. మొత్తం 1448 బస్తాల ధాన్యం, 200 బస్తాల మొక్కజొన్నలు పండాయి. కాని, రేపల్లెతాలూకాలో తప్ప మిగతాచోట్ల రు 1735 లు అపరాధపు శిస్తులు విధించబడ్డాయి. రేపల్లెతాలూకాలో ఉప్పూడి వ్యవసాయకూలీలు చట్టవిరుద్ధంగా బంజరుభూముల్ని సాగుచేశారనే నెపంతో అరెస్టు చేయబడ్డారు; కాని, కమ్యూనిస్టుల కృషివల్ల 3 నెలల తరవాత విడుదల చేయబడ్డారు. పల్లెకోనలో రివెన్యూ ఉద్యోగస్థులు పెనాల్టీ విధించారు. గాని, కామ్రేడ్స్ తీసుకువెళ్ళిన డెప్యుటేషన్ల ఫలితంగాను, వారు సాధించిన ప్రజాఐక్యత ఫలితంగాను, పెనాల్టీని రద్దుచేయించారు.

తెనాలి తాలూకా కొల్లివర గ్రామంలో కూలీలు గ్రామపంచాయితీకి చెందిన ఒక భూమిలో నాటువేశారు. రైతులు పంచాయితీ తరపున ఫిర్యాదు చేశారు. స్థానిక కమ్యూనిస్టులు రైతు-కూలీల మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించారు. కాని, కూలీలు నేషనల్‌వార్‌ఫ్రంటుకు చెందిన ఒక అగ్రనాయకుని మాట నమ్మి, రాజీకి విముఖులయారు. అటు రైతులు కోర్టుకు పోయి, 144 వ సెక్షను తెచ్చారు. ఇటు కూలీల బూటకపు నాయకుడు కానేమీ చేయకపోగా, కూలీలను చీవాట్లు పెట్టాడు. దానితో కూలీలకు కళ్ళుతెరచి, వ్యవసాయకూలీసంఘం సలహాప్రకారం రైతులతో రాజీపడ్డారు. ఈవిధంగా రైతు-కూలీ సామరస్యం చేకూరింది.

గుంటూరు తాలూకా తాడికొండలో సాగయిన 300 యకరాలలో 200 బస్తాల మొక్కజొన్న పండింది. మొదట, యీ భూమి రైతులకు మంజూరయింది. కాని, కమ్యూనిస్టుల కృషివల్ల, 100 కి 80 మంది రైతులచేత భూమి తమకక్కరలేదనీ, వ్యవసాయకూలీలకే యివ్వవలసిందనీ, పిటీషను పంపించారు. దానిపై కూలీలు పంట పండించుకున్నారు.

ఉల్లిపాలెం వ్యవసాయకూలీలు రెండుముఠాలుగా ఆయి, కొట్టుకొని, కోర్టుకెక్కబోతుంటే, కామ్రేడ్లు యిరుపక్షాలకు రాజీచేశారు. తెనాలి తాలూకాలో నందివెలుగు వ్యవసాయకూలీలకూ — కంచర్లపాలెం రైతులకూ మధ్య పశువు దొంగతనాన్ని గురించి కూలీలు వరకూ వచ్చే పరిస్థితి ఏర్పడింది. స్థానిక కామ్రేడ్లు వెంటనే యీ సమస్యను పరిష్కరించి, ఉభయుల మధ్య సామరస్యం చేకూర్చారు.

బాలసంఘాలు

తెనాలితాలూకాలో, అమృతలూరు—మంచికలపూడి గ్రామాలలో బాలసంఘాలు పనిచేస్తున్నాయి 14 ఏండ్లలోపు బాల బాలికలు ప్రతిరోజూ సాయంత్రం సమిష్టి పాటలు, మార్చింగు, డ్రాక్టీసు చేస్తున్నారు. కొల్లూరులో జాతీయ విద్యార్థులుకూడా వచ్చి, యీకార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళా సంఘాలు

రేపల్లె, పల్లెకోన గ్రామాలలో మహిళాసంఘం తరపున స్త్రీలలో పఠనకేంద్రాలు నడుపబడుతున్నాయి. రేపల్లె సంఘంవారు ప్రతి బుధవారం సమావేశమై 'ప్రజాశక్తి' చదివి వినిపించుతున్నారు. గూడవల్లిలో ప్రతి ఆదివారం-అధ్యయన తరగతి జరుగుతోంది.

తెనాలితాలూకాలో చినపాలెం, మంచికలపూడి గ్రామాలలో పఠనకేంద్రాలు నడుపబడుతున్నాయి. తెనాలి, నరసరావుపేటలలో కూడా పఠనకేంద్రాలు నడుపబడుతున్నాయి.

బాపట్లతాలూకా జాగుర్తి గ్రామంలో 18 మంది విద్యార్థినులతో ఒక మహిళా శిబిరం నడుపబడింది.

కిరసనాయిలు సమస్యపై వివిధప్రాంతాల్లో కృషి

తూర్పుగోదావరిజిల్లా రాజోలుతాలూకాలో సూరవరం అను చిన్నగ్రామమున్నది. ఆగ్రామంలో ఇంచుమించు 360 ఇళ్లున్నవి. సుమారు వెయ్యి జనాభా వుంది.

ఆ గ్రామానికి 7 డబ్బాల కిర్పనాయిలు సప్లయి అనుచున్నది. చీట్లు ఇచ్చే అధికారం గ్రామ మునసబుకి. సుమారు మూడువందల ఇండ్లకు పోలెడు చొప్పునవే కిర్పనాయిలు ఇస్తున్నారు.

ఈ అక్రమాన్ని సరిచేయడానికి కమ్యూనిస్టు పార్టీ వర్కర్లు లెక్కలు తయారుచేయుటకు పూనుకొని, ఈక్రింది ఇక్క లెక్కలు తయారుచేసిరి.

767 జనాభాగల 171 ఇళ్లకి 58 సీసాల ఇస్తున్నారు. అనగా ఇంచుమించు 2 డబ్బాలు. నెల 0-3-0 తీసుకోవలసింది 0-1-0 తీసుకుంటున్నారు. మిగిలిన 90 ఇండ్లకు 5 డబ్బాల చమురు పంచుతున్నారు.

కామ్రేడ్లు ఈలెక్కలన్నీ తయారుచేసి, ఈ 171 ఇండ్లవారిచేత సంతకాలు చేయించి తహసీల్దారుగారికి పిటీషను పెట్టారు. తహసీల్దారుగారు కమ్యునిసరిగా ఇప్పిస్తానన్నారు. ఇంతలో కోటా కిర్పనాయిలు 7 డబ్బాలు వచ్చింది.

ప్రజలతో మన కామ్రేడ్స్ కలసివెళ్ళి, గడబిడ లేకుండా ప్రజలను పర్చారు. చీట్లిచ్చుటలో మునసబుగారికి సహాయం చేయబోతే, ఆయన విరాకరించటమే కాకుండా "ఎవ్వరూ పిటీషను పెట్టి [illegible] మ్మంది పిటీషను ఇప్పించావు, చూచుకున్నెమిచేస్తానో" అని పార్టీవర్కరుని దుర్భాషలాడుతూ కర్రతీసుకు కొట్టవచ్చాడు. దానితో ప్రజలంతా కలుగజేసుకొని, కొట్టవచ్చినందుకు, ప్రజలందరి సంతకాలతో మరోక పిటీషను తయారుచేశారు. కాని మన కామ్రేడ్స్ ఇది గ్రామములో అనైక్యతకు దారి తీయునేమో అని ఆలోచించి, వూళ్ళో పెద్దలవద్దకు వెళ్ళి ఈ సంగతంతా చెప్పారు. పెద్దలు మునసబును మందలించి అతనిచర్య తప్పని ఒప్పించి, మన కామ్రేడ్స్ సూచించిన ఒక పంచాయితీకి చీట్లిచ్చే అధికారం ఇచ్చేటట్లు మునసబును ఒప్పించారు.

పల్లెకోన యువకుల ఆదర్శకృషి

యీ గ్రామానికి (గుంటూరు) కిరసనాయిల్ సమస్య చాలా క్లిష్టంగానున్నది. వచ్చే కిరోసిన్ చాలా తక్కువ. అది అందరికి లభించుట లేదు. యీవిషయమై గ్రామ యువజనసంఘంవారు శ్రద్ధతీసుకుని, రేషన్ కార్డులు అచ్చువేయించి, ప్రతి యింటికి తిరిగి లెక్కలు తీసుకుని, కిరసనాయిల్ అందరికి అందునట్లు చేసినారు. గ్రామప్రజలు యీ విషయంలో యువకులను చాలా అభినందిస్తున్నారు. కిరసనాయిల్ రాగానే వాలంటీర్లు దగ్గరవుండి, సక్రమమైన ఖరీదుకు అందరికి దొరుకునట్లు చేయగలిగారు. త్వరలోనే ఆహారకమిటీని గూడా ఏర్పరచుటకు కృషి చేయుచున్నారు.

సక్రమ పద్ధతికే విజయం

ఉప్పలూరుగ్రామానికి (కృష్ణా) 20 డబ్బాల కిర్పనాయిలుసప్లయి అవుతుంది. గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నాయి. గత నాలుగయిదు మాసాలనుండి ఈ కిర్పనాయిల్ సక్రమంగా పంపకంకావడంలేదు. రేషనింగు పద్ధతిప్రకారం పంచమనిపాసగవని, కొందరువ్యక్తులు ఆపద్ధతిని అక్షేపించారు. కాని, ప్రజాసామాన్యం ఆపద్ధతివల్ల కలిగే లాభాన్ని గుర్తించారు. అందుచేత గ్రామ ప్రజలందరు, రైతు సేవ నాయకత్వం ఇక్క లెక్కలు వేసుకొని, రేషని గుకార్డులు చేసి, అందరకూ సక్రమంగా కిరోసిన్ పంచ[illegible] గలిగేశారు. ఇది ఇలా సాగుతూండగా గ్రామమునస తన పొలంవద్దకు లేవ్ [illegible] గందరగోళం చేయడానికి ప్రయత్ని[illegible] కాని, ప్రజలు వీనిని అరికట్టగలిగారు. ముగ్గురు వర్తకుల దగ్గరవున్న 16డబ్బాలు ప్రజలపద్ధతినప్రకారం పంపకం అయిపోయాయి. కాని, నాలుగో వర్తకుడు [illegible] లోపవనం వల్ల ఆతనిదగ్గరవున్న [illegible] డబ్బాలు అమ్మకుండా వుంచాడు. గ్రామ [illegible] ముగ్గురు యువకులు తహసీల్దారు దగ్గర [illegible] ఈవిషయం తెలియజేయగా ఈ అయిదుడబ్బాలు తక్కినవారివలెనే పంచాలని ఆయన ఆజ్ఞాపించారు.

తిండిదొంగలు దొరికారు

18-4-43 రాత్రి నాయుడుపేట నుంచి [illegible] పోతున్న దారిలో తిండి దొంగలు దొరికారు. [illegible] గారి సుబ్బారామయ్య 20 బియ్యపు మూటలు నాయుడుపేట నుంచి కాళహస్తికి దొంగతనంగా పంపుతుండగా పట్టుబడ్డాడు. అతనిమీద కేసుకూడా పెట్టారు. ఇప్పుడు ఆహారపదార్థాల కరువుకి ఒక ముఖ్యకారణమైన ఈ తిండిదొంగలను పట్టి శిక్షించడంలో ప్రభుత్వ అధికారులు ఇంకా ఎక్కువ జాగరూకతతో పనిచేస్తే ఇలాంటి దొంగలు ఇంకా విరివిగా పట్టుబడగలరు [illegible] వదిన ఆహారపదార్థాలు [illegible] అందగలవు.

★

కృష్ణాజిల్లా యువజనసంఘం

నూతన కార్యవర్గం

తెంపోరిడులో ఈనెల 4 వ తేదీ రాత్రినుండి 5 వ తేదీ సాయం కాలం వరకు కృష్ణాజిల్లా యువజన సంఘ ప్రతినిధుల సమావేశం జరిగింది. కామ్రేడ్ కాతినేని ప్రకాశరావు అధ్యక్షత వహించారు. వివిధ తాలూకాలనుండి వచ్చిన 115 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం జయ్యారు కామ్రేడ్స్‌కి జోహారు అర్పించింది. ఐక్యతతో గాంధీజీని విడిపించుకొని జాతీయ ప్రభుత్వాన్ని సాధించి, దేశాన్ని కాపాడుకోవాలని తీర్మానించింది. బాలసంఘాలను స్థాపించాలని తీర్మానించింది. మరికొన్ని తీర్మానాలు జరిగిన తరువాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొంది. అధ్యక్షులు: కామ్రేడ్ వేములపల్లి వెంకట దాసు; కార్యదర్శి: కామ్రేడ్ కాతినేని సూర్యప్రకాశరావు; పదిమంది సభ్యులు.

ఈ సమావేశం జరుగుటకు ముందు 2, 3, 4, తేదీలలో జిల్లా యువజనసంఘ ఒలింపిక్ పందాలు జరిగాయి ప్రతిరోజూ అయిదువందలమంది ఈ పందాలను చూడ్డానికి వచ్చేవారు. 60 మంది అతి గాళ్ళు పాల్గొన్నారు. రాజకీయ బుర్రకథ కూడా ఎంతో చక్కగ చెప్పబడింది.

ఆఫీసు మార్పు

కృష్ణాజిల్లా యువజన సంఘ కార్యాలయం యొక్క కొత్త అడ్రసు:

కృష్ణాజిల్లా యువజనసంఘ కార్యాలయం
పాత "ప్రజాశక్తి" ఆఫీసు
గవర్నరుపేట-బెజవాడ.

★ మన రాజకీయాలు

ఆహారసమస్యకు పరిష్కారమార్గం ఏది?

మన దేశంలో స్వదేశ సంస్థానాలను పోషించి బ్రతుకుతున్నది బ్రిటిష్‌సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదుల సహాయం లేకట్లయితే, ఏనాడో ఇవి శిథిలమై నాశనమై యుండేవి.

మధ్యయుగాలనాటి యీ బూజుపట్టిన సామ్రాజ్యవాదులెందుకు బలపరుస్తున్నారు? భారతదేశంలో తమ పెత్తనాన్ని కొనసాగించడానికి; బ్రిటిష్ ఇండియాలోను, సంస్థాన ప్రజల్లోను, వ్యాపించు విప్లవోద్యమాల్ని అణచడానికి. తమ అధికారాన్ని భారతీయులు హస్తగతం చేయకుండుటకు సంస్థానాధీశుల్ని రిజర్వు బలంగా (మోకటి అటంకం మరొకటి [illegible] కల్పించడం) వినియోగపడానికి.

అయితే, భారతదేశంలో సుమారు 600 వరకూ ఉన్నాయి స్వదేశ సంస్థానాలు. చిన్న చిన్న జమీందారీలకంటె ఎక్కువ విస్తీర్ణంలేని సంస్థానాలెన్నో ఉన్నాయి. వీటిలో పరిపాలన భ్రాంతిగా అధ్వాన్నం. వ్యాపార, విద్య, ఆరోగ్యసౌకర్యాలు పేరుకు మాత్రమే. వ్యవసాయం ఏమాత్రమూ అభివృద్ధిపొందకపోగా, నానాటికి వెనక్కుపోతూంది. సంస్థానాధీశులు తమ భోగలాలసతలో నిమగ్నులై, దేశ సంపదను ఏమాత్రమూ వృద్ధి చేయలేకున్నారు. ఈపరిస్థితుల్ని మార్చి, పెద్దసంస్థానాల అధికారాలను ఇంకా ఎక్కువచేయడంద్వారా ప్రజా ఉద్యమాన్ని అణచే నిమిత్తం, బ్రిటిష్ ప్రభుత్వం చిన్న సంస్థానాలన్నింటిని [illegible] పెద్దసంస్థానాలతో కలపడానికి [illegible] స్థానిక విచారణల [illegible] ప్రభుత్వం ప్రకటించింది. కాని, ఆ యా సంస్థానప్రజల అభిప్రాయాలు తీసుకోబడ్డాయా? ప్రజా [illegible] సలహాలు, ప్రజాపరిషత్తుల సలహాలు, తీసుకోబడ్డాయా? లేదు. బాధ్యతాయుతప్రభుత్వం కావాలని సంస్థాన ప్రజలు, ప్రజాసంస్థలు, ఎంతో తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. కాని, ప్రభుత్వం వాని మాట తలపెట్టనైనా లేదు. పైగా, చిన్న సంస్థానాల [illegible] జమీందార్ల - జాగీర్దార్ల హక్కుల్ని [illegible] ప్రభుత్వం ప్రకటించింది. [illegible] లక్షణాల విషయంలో పోలికయున్న పెద్ద సంస్థానాలతో చిన్నవాటిని కలపడం [illegible] చెల్లించిందేగాని, ప్రజలు కోరుతున్నట్టు [illegible] ఉన్న బ్రిటిష్ ఇండియాలో ఎందుకు కలపకూడదు? కాని ప్రభుత్వానికది పనికివచ్చేది కాదు. సంస్థానాలను కట్టుదిట్టం చేసి తమ పెత్తనాన్ని ఇంకా ఎక్కువంగా కొనసాగించడమే సామ్రాజ్యవాదుల ఆశయం. కాబట్టి, బాధ్యతాయుత పరిపాలన కొరకు సంస్థాన ప్రజలు గావించు పోరాటాన్ని అందరూ తీవ్రతరంచేసి, పాపిష్ఠిని మెడలొగ్గించడానికి ప్రజాప్రతినిధులతో గూడిన ప్రభుత్వాల కొరకు ఐక్యతతో తీవ్రంగా కృషి చేయవలసివుంది.

దక్షిణాఫ్రికా భారతీయుల చట్టం

దక్షిణ ఆఫ్రికా భారతీయులు తమకు ప్రత్యేకించని బస్తీ ప్రదేశాలలో తప్ప ఆస్తిని సంపాదించుకొనరాదని నిషేధిస్తూ, యూరోపియను పెట్టుబడిదార్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ, శాసనసభలో ప్రవేశ పెట్టబడిన బిల్లు ఆమోదించబడి, శాసనమైయింది. సంస్థానవాసుల్ని చిన్న తోడేళ్ళనుండి విముక్తి పరచి పెద్ద తోడేళ్ళకు వొప్పగించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దక్షిణాఫ్రికా భారతీయుల విషయంలో కూడ ఏమీ కలుగ జేసుకోబోవడం లేదు. ఆశ్చర్యమేముంది? పార్లమెంటులో యీ అన్యాయాన్ని గురించి లేబర్‌పార్టీ సభ్యులు. విండర్టన్ ప్రభువు ఒక ప్రయివేటు సభ్యులు అమెరీ (ఇండియాకార్యదర్శి) ని ప్రశ్నించినప్పుడు "చెప్పు! జవాబు చెప్పు!" అని చాలామంది ఒత్తిడి చేశారు. ఇక మన దేశంలో ఈ బిల్లును ఖండించని పార్టీగాని, వ్యక్తిగాని, లేదు. ఢిల్లీలో సమావేశమవుతున్న అఖిల భారత ముస్లింలీగ్ మహాసభలో దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ చర్యను గర్హిస్తూ తీర్మానించబడింది.

గాంధీజీ మళ్ళీ ఉపవాసం చేస్తాడా?

దేశంలో సామ్రాజ్యవాదు లవలంబిస్తున్న ఈ విధానంవల్ల పరిస్థితులు రోజు రోజుకూ విషమిస్తున్నాయి. గాంధీజీ మైప్రాయితో మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాడనీ, జూన్ నెలలో మళ్ళీ ఉపవాసం ప్రారంభిస్తాడనీ, ఈసారి అమరణాంతం సాగిస్తాడనీ పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఇవే నిజమైతే, దేశం ఎలాంటి పరిస్థితులకు పాల్పడుతుందో ఊహించ శక్యం కాదు. ఈరోజున గాంధీజీని విడుదల చేయరాదని వాదిస్తున్నారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. జపాన్ ఏజంట్లు, గాంధీజీ ఒక కపట సన్యాసి అనీ, అతడు దేశాన్ని ఫాసిస్టు హంతకులకు అమ్మివేయజూస్తున్నాడనీ, సామ్రాజ్యవాదుల ప్రచారం. అట్టి గాంధీజీని విడుదలచేస్తే దేశానికి మహోపద్రవం సంభవిస్తుందని ఘోషిస్తున్నారు. మరొవైపున, జపాన్ ఏజంట్లు, గాంధీజీ విడుదలవల్ల బ్రిటిష్‌సామ్రాజ్యవాదాన్ని అంతంచేసే "పోరాటం" దుర్లభమవుతుందని వాదిస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలోనే గాంధీజీ విడుదల శ్రేయస్కరం; బానిసస్థితిలో ఒద్దు అని వీరంటారు. ఈ విషమావస్థలో దేశీయు లందరూ, స్వాతంత్ర్యప్రియులందరూ, ఏకం కాకపోతే, గాంధీజీ ప్రాయోపవేశం చేసి తీరుతారు. అప్పుడు దేశంలో మళ్ళీ అరాజక వెల్లువ బయల్దేరుతుంది. ఆగస్టు 9 వ తేదీని ప్రారంభమైనదానికంటె అది యీసారి అనేకరెట్లు విజృంభిస్తుంది. ఇది దేశరక్షణకు, ప్రజాజీవితానికి గొడ్డలిపెట్టు కాబట్టి, దేశంలో ఉన్న పార్టీలు, సంస్థలు, ఐక్యకంఠంతో గాంధీజీ విడుదలను కోరవలసియుంది. లేకపోతే, దేశం దగ్ధం కాక తప్పదు.

ఫెడరల్‌కోర్టు తీర్పు

ఎట్టివిచారణ లేకుండా వ్యక్తుల్ని డిటెన్యూలుగా నిర్బంధించడానికి అధికారమిచ్చే దేశరక్షణచట్టం యొక్క 26 వ నిబంధన చెల్లదని ఇండియా ఫెడరల్ కోర్టు తీర్పు యిచ్చింది. ఇందుకు కారణంగా, చట్టం యొక్క రెండవ సెక్షనులో అనుమానంతున్న వ్యక్తుల్ని మాత్రమే ప్రభుత్వం నిర్బంధించవచ్చుననీ, పై 26 వ నిబంధనలో ఆమాట లోపించినదనీ, ఫెడరల్ జడ్జీ రాశాడు. శాసనసభలో ప్రభుత్వాని కీయబడిన అధికారాలను అతిక్రమించడం కార్యనిర్వహణ శాఖకు (ప్రభుత్వం) తగదని, రాశాడు. దేశరక్షణచట్టం క్రింద అరెస్టుచేయబడిన కాంగ్రెసు నాయకులెందరో డిటెన్యూలుగా జైళ్ళలో మ్రగ్గుతున్నారు. తమ రాజ్యాంగ యంత్రంలోనే భాగమైన ఫెడరల్‌కోర్టు యొక్క ఈతీర్పును ఇండియాప్రభుత్వం మన్నించి, గాంధీజీ ఇతర కాంగ్రెసునాయకుల్ని - ఫాసిస్టువ్యతిరేక రాజకీయఖైదీలను, విడుదలచేయడం ప్రభుత్వ కర్తవ్యం. కాని, ఒక్క కలంపోటుతో 26 వ నిబంధనను మార్చేఅధికారం మైప్రాయికుంది అట్టి సవరణ ఒకటి చేయబోతున్నారని వార్తలు తెలుపుతున్నాయి

ఆహార సమస్య

ఆహారసమస్యను పరిష్కరించడంలో కూడా ప్రభుత్వవిధానం ఇలాగే వుంది. మొదట ప్రభుత్వం ధరలను కంట్రోలు చేసింది. కాని, స్టాకుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు ఇందువల్ల దొంగవ్యాపారం విరివిగా సాగిపోయి, ధరల కంట్రోలుస్కీము తలక్రిందుగా కూలిపోయింది. ఇప్పుడు కంట్రోలు పద్ధతిని రద్దుచేస్తున్నారు స్టాకుల్ని తీసుకొచ్చే బాధ్యత కొద్దిమంది నిల్వ వ్యాపారస్థుల కిస్తున్నారు ఆ స్టాకుల్ని రేషనింగుచేసి ప్రజల కందుబాటులో ఉ దేటట్లు సప్లయి చేస్తామని చెబుతున్నారు. ఫలితం? ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి ప్రభుత్వ కంట్రాక్టులు లభించని నిల్వ వ్యాపారస్థులందరూ తమ స్టాకుల్ని ఇంకా కనపడకుండా దాచివేస్తున్నారు. స్థానికాధికారులు ఇట్టివారిపై ఏచర్య తీసుకోవడంలేదు కర్నూలులో ఒక్క నెలలో 4 దోపిడీలు జరిగినా, అక్కడి ప్రజలకు ఆహారం సప్లయిచేసే బాధ్యత స్థానికాధికారులకు పట్టలేదు. కర్నూలులో మళ్ళీ లూటీలుజరిగే పరిస్థితులేర్పడ్డాయి. దేశంలో ఆహారం లేకపోలేదు. సివిల్‌సప్లయిస్ డైరెక్టరు ఆయాప్రదేశాలకు సప్లయి చేసేవరకు వేచియుండవలసిందని స్థానికాధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. కాని, ఆకలికి ఓపిక ఎక్కడ్నుంచి వస్తుంది? ప్రజలు లూటీలవైపు యీడ్వబడుతున్నారు. స్థానికాధికారులు తుపాకులతో సిద్ధంగా వున్నారు.

ఈపరిస్థితులు జపాన్ ఏజంట్లకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. "బ్రిటిష్‌ప్రభుత్వం ఉండగా ప్రజలకు తిండి దొరకదు. కాబట్టి, లూటీలు చేసి వాటిద్వారా బ్రిటిష్‌ప్రభుత్వాన్ని కూల్చండి!" అని వీరు హెచ్చరిస్తున్నారు. కాని లూటీలవల్ల బ్రిటిష్ పిరంకుశాధికారం బలపడుతూందేగాని, క్షీణించడంలేదు.

దేశభక్తుల కర్తవ్యం

ఈపరిస్థితులలో కమ్యూనిస్టులు సూచించే పరిష్కార మార్గాన్ని దేశభక్తు లందరూ అనుసరించడం ఉచితం. ఎవరి యిండ్లలో వారు కూర్చొని, బ్రిటిషు ప్రభుత్వాన్ని శపించడంతో సంతృప్తిపడడం దేశభక్తికాదు. వేయిమంది ఉపన్యాసకులు చెప్పలేని విషయం యీరోజున ఆకలిబాధ చెబుతోంది. నేడు దేశభక్తుల కర్తవ్యం, లూటీలు జరగకుండా ప్రజల్ని తుపాకిగుండ్లనుండి రక్షించడం.

అయితే, ఇదెలా సాధ్యమవుతుంది? ఏస్థానికాధికారులు ఆహారపదార్థాల సమస్యను పరిష్కరించడానికి ఏకొంచమైనా సంసిద్ధతను తెలియజేస్తూ, లూటీలు జరగకుండా నివారించేనిమిత్తం ప్రజాసమీకరణకు అవకాశమిస్తారో, అట్టి వారితో దేశభక్తులు సహకారం చేయవలసి యుంది. ప్రజా ప్రతినిధులు చెప్పే మాటల్ని ఉద్యోగస్థులు వినేధోరణిలో లేనిమాట నిజమే. కాని, ప్రభుత్వంయొక్క స్కీము లన్నీ ఎలా పనికిరాకుండాపోయాయో వీరు కళ్లారా చూస్తున్నారు. ఇంతేకాదు. ఉద్యోగస్థులు ఏ ఒక్క పార్టీ సూచనలకైనా నెదచెవిని పెట్టగలరుగాని, పార్టీ లన్నీ ఐక్యకంఠంతో స్పష్టమైన, ఆచరణయోగ్యమైన, కొన్ని సూచన లిస్తూ, లూటీలు జరగకుండా కాపాడడాని కవి ఎలా అవసరమో రుజువుచేస్తే, స్థానికప్రజ లందరినీ ఆకోర్కెలపై సమీకరించితే, కలెక్టర్లు—ఇతర అధికార్లు తప్పక యీ ప్రజా ఒత్తిడికి లొంగవలసి యుంటుంది.

బెంగాల్‌లో కొత్తమంత్రివర్గం

బెంగాల్‌లో ఫజ్లుల్‌హక్ మంత్రివర్గంస్థానే ముస్లింలీగ్ నాయకుడైన నజీముద్దీన్ యొక్క మంత్రివర్గం అధికారానికి వచ్చింది. జపాన్‌దాడి ప్రమాదానికి అతి సమీపంలోవున్న యీ రాష్ట్రంలో ముస్లింలీగ్ నాయకత్వం నిరంకుశాధికార వర్గపు చేతులలో కీలుబొమ్మగా వినియోగపడింది. అతిక్లిష్టమైన అహార సమస్యను పరిష్కరించడానికి అన్ని పార్టీల ప్రతినిధులతోగూడిన సంయుక్త మంత్రివర్గానికి బదులు ముస్లింలీగ్, బోసుపార్టీ, షెడ్యూల్డుకులాల పార్టీలు గల సమయావకాశంతో అధికారానికి వచ్చింది. కాంగ్రెసు, కృషక్ ప్రజాపార్టీ, నేషనలిస్టుపార్టీల వంటి జాతీయసంస్థల ప్రతినిధులు ఇందులోలేరు. పూర్వపు మంత్రివర్గం కంటె కొత్త మంత్రివర్గానికి ఎక్కువ "స్థిరత్వం" ఉంటుందని బెంగాల్ గవర్నరు ప్రకటించారు. కాని, అన్ని పార్టీలచేతను బలపరచబడు సంయుక్త మంత్రివర్గానికి మాత్రమే స్థిరత్వముంటుంది. పిల్లిమీద ఎలకనీ, ఎలకమీద పిల్లినీ, ఎక్కించే బెంగాల్ అధికారవర్గానికి ముస్లింలీగ్ బలంచేకూర్చడం గర్హించవలసిన విషయం.

28-4-43

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

ఏకముగండి! ప్రపంచ పీడితప్రజలారా! ఏకముగండి!

రచయిత : 'ఉదయతార'

(ఆంధ్రరాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం)

ప్రపంచమంతా - ప్రపంచమంతా -
ప్రపంచమంతా - మీదే - మీదే
ప్రియ పీడిత - ప్రజలారా -
ప్రపంచమంతా - మీదే - మీదే
ప్రపంచమ్ములో - దృగ్గోచరమౌ -
భాగ్యములన్నీ - మీవే - మీవే -
ప్రపంచమానవ - పాలన, లాలన -
పీఠములన్నీ - మీకే - మీకే ॥

హింసా, మోసము - యీర్ష్యా, స్వార్థము:
'న్యాయ' 'ధర్మము' ల రూపముబంది
తిరిగి తిరిగి, మరి - పోరాటమ్మును -
వరదాశ్యమ్మను - ఒరిపించాయి ।
మరిపోయినవై - కాంతిసుఖమ్ములు -
యుగయుగమ్ముల - చరితలలో ।
తరలిపోయినవై - మానవతరములు -
బుడకలువేసి - రక్తాంబుధిలో ॥

దేశుంజవలా - రక్తముగార్చి,
ప్రకృతి చీల్చిన, మీ పలితములే
సాధనలైనవి - సోదర మానవ
స్వాతంత్ర్యమ్ముల దోపిడిలో ।
అకలిమంటల అడుగారిన మీ
పశువుల దోలిన పేద బ్రతుకులే
పాచికలైనవి - ప్రపంచపాలక -
ప్రభువర్గమ్ముల జూదములో ॥

చరితలు విడిచి కవితలు మరచిన -
ఛందఃబంధముల దాటినవారా ।
జాతిమతమ్ముల, చీకటి పీడను
చీకిపోయిన, నావాజాతుల, పీనుగులారా ।
ము దుయుగమ్ముల మానవజాతికి,
గతులు రచించే కార్మికులారా ।
వీర డీ! వీడండీ! గాఢ నిద్రలు -
లేవండీ! విప్లవ జ్వాలలు రేపండీ ॥

ప్రపంచపీడిత ప్రజావిప్లవపు
కాహళిరొండి - గిరగిర తిరిగి
పేలికలై - లేలుకుపోతై -
పాలకవర్గపు పేకమేడలు, ఊగకోడలు ॥
దక్షిణ, ఉత్తర - ధృవముల దాకా
చెలరేగిన మీదావానలమున
మికడో, హిట్లరు, ముసోలినీల
మిడతల దండును దహించివేయుడు ॥

పీడిత ప్రజల ప్రగతినిగోరే -
సర్వప్రపంచపు సంగ్రామములో
సర్వమానవ సోదర దుర్గపు -
సర్వమానవ సమాన స్వర్గపు సాధనకై
సుత్తీ కొడవలి హత్తిన మీ
నెత్తుటిజెండా, నేకముగా - ఎత్తండీ!
నెత్తురు మెక్కి, నిప్పులు గ్రక్కి,
కత్తులు దూసుక దూకండీ! దూకండీ ॥

పోస్టీయండీ తరతరాలుగ
దాపురించిన దాస్యపు నెత్తురు -
కానీయండీ - చెక్కముక్కలు -
ముత్తాతలను కరిపిగట్టిన సంకెళ్ళు -
లేసీయండీ - రెపరెపలాడుచు
రక్తపతాకం - కళేబరమ్ముల వేదికపై -
రానీయండీ - ధగధగ లాడుచు -
నవయుగమ్ముల - నవోదయమ్మును -

ప్రపంచమ్ములో - దృగ్గోచరమౌ
భాగ్యములన్నీ - మీవే! మీవే!
ప్రపంచమానవ - పాలన లాలన -
పీఠములన్నీ - మీకే! మీకే! ॥
ఏకముగండీ! ఎత్తైత్తండీ!
వీపులుగండీ - పరుగెత్తండీ ॥
ఏకముగండీ - ఏకముగండీ -
ప్రపంచ పీడిత ప్రజలారా -
ఏకముగండీ!! ఏకముగండీ!!

• జపాను చక్రవర్తి.

ట్యూనీషియా తరువాత రెండోరంగం అనడం వట్టి పిరికితనం

ప్రపంచ యుద్ధసమీక్ష

స్మోలెన్‌స్క్‌లో, నొవొరోసిస్క్ రంగంలో తీవ్ర యుద్ధం జరుగుతూంది. ఇక్కడ నాజీసేనలు నానాటికి తమస్థానాన్ని కోల్పోతున్నాయి. ఏవిధంగానయినా ఈరంగంలో సోవియట్ విజయాలను అరికట్టడానికి నాజీలు ఎదురుదాడులు కూడ ప్రారంభించారు. కెర్చ్ జలసంధి మీదుగా క్రిమియానుండి కొత్తసేనల్ని తెచ్చి యుద్ధభూమికి తోలుతున్నారు. ఎన్ని చేసినా లాభంలేకుండా పోతూంది. జర్మన్ ఎదురుదాడులన్ని [illegible] నేలకొంది నాజీలను [illegible] వుంది. రెడ్‌ఆర్మీ పిరంగులు నౌకా [illegible] చేరుతున్నాయని వార్తల వలన తెలుస్తూంది.

కాకసస్‌లో తమకు మిగిలిఉన్న ప్రదేశాన్ని జర్మనులు సాధ్యమైనంతవరకు నిలబెట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టామన్ ద్వీపకల్పంలో నాజీలు [illegible] జర్మన్‌సేనను ప్రోగుచేసి వుంచారని ప్రకటిస్తూంది సోవియట్ సేనలు కూడ ఈ రంగంలో, ఇక జరగబోయే తీవ్రయుద్ధాలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సన్నాహా లిలావుండగా, ఇప్పుడు కూబన్ రంగంలో రెండువైపులా విమాన [illegible] కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. సోవియట్ విమానాలు ప్రతిరోజూ జర్మను సైనిక వ్యూహాలను [illegible] కేంద్రాలమీద తీవ్రంగా బాంబులు కురిపించి వస్తున్నాయి. విమాన యుద్ధాలలో కూడా జర్మనులు విశేషనష్టానికి గురి అవుతున్నారు.

నాజీల ప్రయత్నాలు విఫలం

కూబన్ రంగంలో ఇలా వుండగా, డొనెట్జ్ రంగంలో కూడా సోవియట్ సేనలు నాజీల ప్రయత్నా[illegible] చేస్తున్నాయి. ఈరంగంలో, [illegible] అనేచోట, జర్మనులు సోవియట్ వ్యూహంలో గండికొట్టడానికి ప్రయత్నించారు. కాని, [illegible] కాళ్లకు [illegible] బాల్కలాయానుంచి, చుగుయేవ్‌వరకు, జర్మనులు ఎన్నోచోట్ల డొనెట్జ్ నదిని దాటడానికి ప్రయత్నించారు. కాని, ఫలితం పొందలేకపోయారు.

ఇంకా ఉత్తరాన, అంతటా బలమయిన దుర్గాలను [illegible] కనబడుతూంది. స్మోలెన్‌స్క్, [illegible] రంగాలలో ఈకార్యక్రమం తీవ్రంగా సాగుతూంది. లెనిన్‌గ్రాడ్ రంగంలో నాజీలు, లెనిన్‌గ్రాడ్‌ప్రాంతాల్లో తీవ్రంగా బాంబులు కురిపించి, [illegible] ఇతరప్రదేశాలకు ఉన్న రహదారులను ధ్వంసం చేయడానికి జరిపిన ప్రయత్నాలను రష్యన్లు సాగనివ్వలేదు.

[illegible] రష్యారంగాన్ని గురించిన వార్తలు.

ట్యునీషియా

ట్యునీషియారంగంలో మళ్ళీ తీవ్రయుద్ధాలు ప్రారంభమైనాయి. బ్రిటిష్ అష్టమసైన్యం ఎన్‌ఫిడవిల్లీని [illegible] సముద్రతీరా న్నమసరించి ముందుకుపోయి, టకోనా అనే ఒక మిలిటరీ ప్రాముఖ్యంగల ప్రదేశాన్ని వశపరచుకున్నాయని తరవాతి వార్తలు.

ట్యునీషియారంగాన్ని పరిశీలిస్తే, అక్షరాజ్య సేనలు ట్యూనిస్ - బిజెర్టా నగరాల చుట్టూ ఒకరక్షణ వలయం, నిర్మించుకొని ఉండడం, ఈ వలయంమీద ఉత్తర, మధ్య, దక్షిణ, వైపులనుంచిమిత్రరాజ్య సేనలు ఒత్తిడి చేయడం కనబడుతూంది. ఈరంగంలో ఇకమీదట జరుగబోయే యుద్ధం మహాభీకరంగా వుంటుందని బ్రిటిష్, అమెరికన్, వ్యాఖ్యాతలు ప్రకటిస్తున్నారు ఏది ఎలాగున్నా, మిలిటరీ రీత్యా ట్యునీషియాకథ ఆఖరు మట్టంలో వుంది. మిత్రరాజ్య నాయకులు ఎంత ధృఢ నిశ్చయంతో పనిచేస్తే, అంతత్వరగా ఇక్కడి యుద్ధం పూర్తికాగలదు.

పసిఫిక్కులో

ఆసియారంగంలో ఈ వారం బ్రిటిష్ సేనలు బర్మాలో మరికొంచం వెనక్కువచ్చాయి. అరంగంలోని ముస్డా, బుథిడాన్, అనే ప్రదేశాలను ఆక్రమించుకోడానికి జపానువారు త్వరలో ప్రయత్నించవచ్చునని ఒక వ్యాఖ్యాత అంటాడు. పసిఫిక్కు, చైనా, బర్మా, రంగాలలో జపాను చర్యలను పరిశీలించి, చైనాలోని 14 వ అమెరికా విమానదళ నాయకుడు ఇలా అన్నాడు: "జపాను, తన చేతికి చిక్కిన ముడి సరుకులనన్నింటిని యుద్ధపరికరాలుగమార్చుకోడానికి తగిన వ్యవధికోసమే కృషిచేస్తూంది." బర్మావిషయం చెబుతూ, అరంగంలో జరగనున్న మిత్రమండలి విజృంభణకు ఎదురెత్తుగ, జపానువారే ముందుగా తీవ్ర యుద్ధం ప్రారంభించ వచ్చునని అతనన్నాడు.

ఆస్ట్రేలియాకు ఉత్తరాన, తమచేతిలోవున్నస్థానాలను జపానువారు చాల త్వరగ బలపరుచు కొంటున్నారనీ, అవన్నీ ఆస్ట్రేలియామీద విమానదండయాత్రలు జరవడానికి అనుకూలంగా వున్నాయనీ జనరల్ మెక్‌ఆర్థర్ ప్రతినిధి ప్రకటించాడు.

ఆందోళన

ఇవి ఇలావుండగా, ఇకముందు రాబోయే యుద్ధాలకు అన్ని దేశాలుతీవ్రసన్నాహాలు చేస్తున్నాయి కొద్దిరోజుల క్రిందట జపాను మంత్రివర్గంలో మార్పులు జరిగాయి; విదేశాంగమంత్రి మారాడు. కొత్త మంత్రి తన పదవిలోకి వచ్చీరాగానే ఒక రేడియో ఉపన్యాసం చేస్తూ ఇలా అన్నాడు: "ఇప్పటి ప్రపంచయుద్ధంలో అటో ఇటో తేలిపోయేపరిస్థితులు త్వరగా సమీపిస్తున్నాయి. ఈ యుద్ధంలో చిక్కుకున్న దేశాలన్నీ, తమ సర్వశక్తుల్ని సమాయత్తం చేసుకొని, ఈ అంతిమఘట్టంకోసం ఎదురు చూస్తున్నాయి. జపాను భవిష్యత్తే కాకుండా, తూర్పు ఆసియాముందుగతి అంతా కూడా, ఈ ఆఖరు ఘట్టంమీద ఆధారపడి వుంది. జపానుకూడా తన శక్తిసంపదల నన్నిటిని సన్నిద్ధం చేసుకుంటుంది."

ఆస్ట్రేలియా ప్రభుత్వాధికారులు, మిలిటరీనాయకులు వెల్లడిస్తున్న వివరాలు ఈ మంత్రి మాటలను రూఢి పరుస్తున్నాయి. జనరల్ మెక్‌ఆర్థర్ ప్రతినిధి మాటల్ని ఇదివరకే తెలిపాము. నైరుతిపసిఫిక్ రంగంలో మిత్రరాజ్య సేనాధిపతి జనరల్ బ్లామీ ఇలా ప్రకటిస్తున్నాడు: "అన్ని విషయాల్లోను పైచేయి సంపాదించడానికి జపానువారు నిశ్చయించుకున్నారు. ఈఉద్దేశంతోనే ఇదివర కెన్నడూ లేనంతగా సైనికదళాలను, విమానాలను నైరుతిపసిఫిక్కులో ప్రోగుచేశారు.

అమెరికా బ్రిటను దేశాలలో తయారవుతూన్న యుద్ధపరికరాలలో మరింత బదుపాళ్ళు ఇటు పసిఫిక్ రంగానికి పంపుతే, మేమే ముందుగా జపానువాళ్ళ మీద దండయాత్ర ప్రారంభించగల స్థితిలో వుంటాము. మనం ముందుగా దండయాత్ర ప్రారంభిస్తే విజయం సాధించగలం. హిట్లరుని ఓడించాలి, నిజమే. కాని, ఇటు ఆస్ట్రేలియాను పోగొట్టుకోకూడదన్నమాట మరచిపోకూడదు."

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కర్టిన్ ఇలా అన్నాడు: "జపానుతో పెనుగులాడడం ఒక్కొక్కప్పుడు దుస్తరంగా వుంటుంది—అలసి, వదిపోతామేమో అన్నట్లుగా వుంటుంది. మిత్రరాజ్యాలకు నేను చెప్పేదేమంటే — ప్రపంచాని కంతటికీ సంబంధించే యుద్ధ విధానాన్ని, హిట్లరుని ఓడించడానికి ఆస్ట్రేలియానుకూడా ఒక సాధనంగా వుపయోగించాలనీ, మేమంగీకరిస్తాము. కాని, ఆస్ట్రేలియా రక్షణకు ఏమాత్రమూ చాలని యుద్ధ పరికరాలను, ముఖ్యంగా విమానాలను, పంపుతామంటే మేమంగీకరించము." మతైక్కిన ఒక దుండగీడు యొక్క వాడి బాకుకు, చాలీచాలని బలంతో ఎదుర్కొంటున్నవాని ఆర్తనాదంలా వినబడుతున్నాయి ఈ మాటలు.

బ్రిటిష్‌ప్రభుత్వ వైఖరి

ఈ ఆర్తనాదానికి బ్రిటిష్ ప్రభుత్వ వర్గపు జవాబు ఎలావుందో చూద్దాం. "మిత్రరాజ్యాలు జర్మనీ వెదుళ్ళు విరక్కొట్టి, జపానుమీదికి తిరగగల సమయం దగ్గర పడుతూంది" అని బ్రిటిష్ డెప్యూటీ ప్రధానమంత్రి అట్లీ అన్నాడు పసిఫిక్కుతో సంబంధంగల మిలిటరీ నాయకులతో ప్రముఖులు, ఈ "హిట్లరు తరువాత జపాను" వైఖరినిఏకగ్రీవంగా ఖండించారు. అటు హిట్లరు పని పడుతూనే, ఇటు జపానుమీద శక్తిని కేంద్రీకరించాలన్నారు. అయినా బ్రిటిషు, అమెరికన్ ప్రభుత్వ వర్గాలు పాతపాటే పాడుతున్నాయి.

ఈలోగా జపాను చేతులుముడుచుకొని కూర్చోదు. అటు ఆస్ట్రేలియాపరిసరాల్లో సన్నాహాలు అలావుండగా, ఇటు ఇండియాసమీపంలో, అరకాన్‌రంగంలో జపాన్ కొద్ది కొద్దిగా ముందుకు, ఇండియా సరిహద్దువైపు, తోసుకు వస్తూంది ఈ రెండురంగాలు ఇలావుండగా, అటు చైనాలో మళ్ళీ జపానుసేనలు హెచ్చుస్థాయిలో చెలరేగుతున్నట్లుంది. వీటన్నిటినీ బట్టిచూస్తే, ఆసియా రంగంలో జపాను ప్రమాదం మునుపటికన్నా హెచ్చుగా వుందని గ్రహించవచ్చును.

రాజకీయ కారణాలు

అయినా, బ్రిటిష్ ప్రభుత్వవర్గం ఇలాంటి వైఖరి అవలంబించడానికిగల రాజకీయ కారణాలను ఇదివరకు చాలసార్లు తెలిపాము. తమ సామ్రాజ్యాధిపత్యాన్ని చెక్కు చెదరకుండా వుంచి, వట్టి మిలిటరీ బలంతోనే అక్షరాజ్యాలమీద విజయం సాధించాలని బ్రిటిష్ ప్రభుత్వ వర్గపు సన్నాగం. అమెరికా ప్రభుత్వం దీనితో శ్రుతి కలుపుతూంది. బర్మాభవిష్యత్ స్థితిని గురించి విస్పష్టమైన ప్రకటన చేయవలసిందని మొన్న కామన్సు సభలో అడుగుతే, అమెరీ వీలులేదని సమాధానం చెప్పడం ఇందుకొక నిదర్శనం.

రెండోరంగం విషయంలో

ఇటు ఇలావుండగా అటు యూరప్‌లోనూ, ఆఫ్రికాలోను, కూడా బ్రిటిష్ అమెరికన్ సామ్రాజ్యవాద వర్గాలిదే వైఖరి అవలంబిస్తున్నాయి. ట్యునీషియాలో ఇటీవల సాధించిన మిలిటరీ విజయాలను అవకాశంగా తీసుకొని, అక్కడ రాజకీయ సమస్యల్ని తెరవెనక్కి నెట్టడానికి ఈ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. జిరో - డిగాల్ సమావేశానికి అడ్డు తగలడంలో ఈ ప్రయత్నమే ప్రతిబింబిస్తూంది.

ట్యునీషియా రాజకీయ పరిస్థితి చక్కబడి, అక్కడ జిరో - డిగాల్ ఐక్యతద్వారా నాజీ ప్రతికూల ఫ్రెంచి వర్గాలన్ని ఏకమై యుద్ధ కృషికి తోడ్పడిన నాడే యూరప్‌లో రెండోరంగం ఆయ ప్రదరం కాగలదు. అలాజరక్కుండా జిరోను అంటిపెట్టుకుంటూ, డిగాల్‌ని దూరాన్నే వుంచినంత కాలం, యూరప్ విమోచన కృషి సక్రమంగా సాగజాలదు.

అక్షరాజ్యాల విషం

ట్యునీషియాలో ఫాసిస్టుప్రతికూల సంఘటనకు అడ్డుపడుతున్న ఈ వర్గాలే, అటు యూరప్‌లో కూడా నాజీ ప్రతికూలసంఘటనలో కలతలు తేడానికి ప్రయత్నిస్తున్నాయి. స్మొలెన్‌స్క్ దగ్గర సోవియట్‌నాయకులు కొంతమంది పోలెండు సేనాధికారుల్ని చంపివేశారని జర్మన్లు ప్రచారం చేయడం, ఈ అసత్య ప్రచారాన్ని నమ్మి బ్రిటనులోని పోలెండు ప్రభుత్వం అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంఘాన్ని ఈ విషయమై పరిశోధన చేయాలని కోరడం జరిగింది. ప్రజాపక్షంలో లేనిపోని కలతలు తెచ్చిపెట్టడానికి నాజీ నరహంతకులు చేస్తున్న ప్రయత్నాలకు పోలెండు మంత్రివర్గం ఈ విధంగా సహాయంచేస్తూందని, నాజీలు చెప్పింది వట్టి అసత్యమని ప్రత్యక్షసాక్షిక నిదర్శనాలతో సహా ఖండించింది. అయినా పోలెండు మంత్రివర్గం తన చిలిపి చేష్టలు వదలలేదు. లోగడ, పోలెండు సరిహద్దు విషయంలో కూడా పోలెండు మంత్రివర్గం ఇలాగే లేనిపోని తగాదా తెచ్చిపెట్టింది. జర్మనులు సోవియట్ రంగంలో విషవాయుప్రయోగం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనీ, అలా జరిగినట్లయితే వెంటనే తీవ్రప్రతిక్రియ తీసుకుంటామనీ, బ్రిటిష్ ప్రభుత్వవర్గం హెచ్చరికలు ప్రకటిస్తూంది. ఆ విషవాయుప్రయోగం మాటే కాదు, రాజకీయంగా నాజీలు ప్రయోగిస్తున్న ఈ సోవియట్ ప్రతికూల విషప్రచారపు ప్రయోగాన్నిప్రతిఘటించడానికి తగినచర్యలుకూడా అవసరం. ప్రజాపక్షంలో చేరిన నాజీలనుకూల చీడపురుగుల అటల్ని అరికట్టడానికి తగినచర్య అత్యవసరం.

అనుకూలపరిస్థితులు

బ్రిటనులోను, అమెరికాలోనూ ప్రజలు [illegible] విషయమై అప్పుడే తీవ్రకృషి ప్రారంభించారు. ఇలాంటి చీడపురుగుల్ని, ఇతర అటంకాల్ని, [illegible] నాజీలమీద నిర్వీర్యత్వాన్ని సాధించ[illegible] పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నాయో ఈ [illegible] గుర్తిస్తున్నాయి. "విజయాన్ని సాధి చగల సమయం దగ్గరపడుతూంది. నాజీలచుట్టూ ప్రజాశక్తుల వలయం బిగుసుకుంటూ ది. ఈ ప్రజాయుద్ధంలో ఈ సంవత్సరం జరుగబోయే ఘటనల్లో మిత్రరాజ్యాలు తమ సర్వశక్తుల్ని వినియోగించి, తమ పాత్రను నిర్వహించగ, విజయానికి, సోవియట్ ప్రజలు ఎదురుచూస్తున్నారని" ఈమధ్య కామ్రేడ్ మెయిస్కీ చెప్పిన మాటలు అక్షరాల నిజమని ప్రజలు గుర్తించారు. హిట్లరు పుట్టినరోజున గోబెల్సు మాట్లాడుతూ, "యుద్ధం నాలుగవసంవత్సరం సాగుతూంది. ఈసంవత్సరం ఇది చాల గడ్డు స్థితిలోవుంది. మన త్యాగాలకు, పడుతూన్న కష్టాలకు, అంతం ఎక్కడా కనబడడంలేదు. అయినా ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు," అని జర్మన్ ప్రజల్ని ఉద్బోధించాడు. "ఇదిగో విజయం - అదిగో ప్రపంచం" అంటూ అరచిన నోళ్ళిప్పుడు ఈ రాగం ఆలాపిస్తున్నందుకు కారణం ప్రజలు గుర్తింపగలిగారు.

రష్యాలో వేసవియుద్ధాలకు సిద్ధపడుతూన్నది ఒక్క నాజీ సేనలే కాదనీ, సోవియట్ సేనలుకూడా అందుకు తీవ్రసన్నాహాలుచేస్తున్నాయని ప్రపంచానికెరుక అంతే కాదు, సోవియటు విమాన దళాలు, గస్తీసైనికదళాలు, గెరిల్లా దళాలు, నాజీ సన్నాహాలను ఎక్కడికక్కడ నాశనం చేస్తున్నాయి మొత్తంమీద ఈ దఫా వేసవి యుద్ధాన్ని, మొన్నటి శీతకాల సోవియటు విజయాలకు కొనసాగింపుగా మారగలదని స్పష్టమవుతూంది.

నాజీలకు ఈవేసవే అవసాన ఘడియలుగా చేయడానికి, యూరప్‌లో రెండోరంగమే కారకమని ప్రజాశక్తులు గుర్తించాయి. "బిజర్టాలో ఆఖరు కందకం ఆక్రమించుకున్నంతవరకు పడమటి యూరప్‌లో యుద్ధం ప్రారంభించ కూడదంటే—అది అతి జాగ్రత్త అంటూ చెప్పాలంటే, పిరికితనం అనక తప్పదు" ని స్టాఫోర్డ్ క్రిప్సు హెచ్చరించాడు. "త్వరలో రెండోరంగం ప్రారంభమయిందంటే, వెంటనే రెడార్మీ తన సర్వశక్తులతో ఇటు విజృంభణ ప్రారంభిస్తుంది; భీకర్వ దళాలన్నిటిని రంగంలోకి తెస్తుంది. మిత్రరాజ్య సేనలు యూరప్‌లో తమ స్థానాలను బలపరచుకోడానికి ఈవిధంగా ఎంతో సహాయం దొరుకుతుంది." అని సోవియట్ కమ్యూనిస్టుపార్టీ నాయకుల్లో ఒకరు ప్రావ్దా పత్రికలో రాశారు ఈపరిస్థితుల నన్నిటిని బ్రిటన్‌లోని ప్రజాశక్తులు గుర్తించాయి.

ఇంత అనుకూలంగా వున్న పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని, శత్రువును సమాధి చేయాలంటే రెండోరంగం. అటు ఇండియాలో సరిహద్దు లలోవున్న జపానును తరిమికొట్టి, బర్మాను విముక్తి పరచి, పసిఫిక్కులో విజయం సంపాదించాలంటే, ఇండియాలో జాతీయ ప్రభుత్వం, సాధించాలని గ్రహించాయి. ఈ రెండింటిని సాధించడానికి కంకణం కట్టాయి. బ్రిటిష్ లేబర్ పార్టీ — కమ్యూనిస్టుపార్టీ ఐక్యతను సాధించడానికి కోట్లకొలది బ్రిటిష్ కార్మికులు, ఇతరులు, తోడ్పడం ఇందుకొక నిదర్శనం. కమ్యూనిస్టుపార్టీ, బ్రిటిష్ లేబరుపార్టీలో చేరిన మరుక్షణంలో, లేబరుపార్టీ రాజకీయాల్లో అభివృద్ధికర మార్పులు వచ్చి, తక్షణం రెండోరంగానికీ, భారత సమస్యా పరిష్కారానికి, తీవ్ర కృషి ప్రారంభం కాగలదు ప్రజాపక్షంలోని చీడపురుగులు రూపుమాసిపోయి, ప్రపంచ కాంతికి పునాది ఏర్పడగలదు.

28-4-1943

— కామ్రేడ్ కాపీ మోహన్‌రావ్

చేనేత పారిశ్రామికుల కర్తవ్యం

కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు

[illegible] ప్రారంభంలో కన్న ఇప్పుడు [illegible] పెరిగిపోయింది, బట్టలు ప్రజలకు అందు [illegible] యినవి. అందుచే ప్రజలు చేసిన ఆందోళన ఫలితంగా చివరకు కేంద్రప్రభుత్వం [illegible] ప్లానును ప్రకటించింది. బట్టల కరువు [illegible] పూర్తిగా పరిష్కరించుట [illegible] ఆ ప్లానును సైతం మద్రాసు ప్రభుత్వం [illegible] మిగతా రాష్ట్రాలవలె మిల్లుల ద్వారా [illegible] ద్వారా స్టాండర్డు బట్టను తయారు చేయించి, చేనేత పారిశ్రామికులకు పని కల్పించ [illegible] ఆనాడు [illegible] 21 [illegible] ప్రకటించబడింది. కాని మద్రాసు ప్రభుత్వం ఈ వాగ్దానం ఎంతవరకు నెరవేర్చింది?

[illegible] నూలు ధర సుమారు రు. 25. [illegible] గజాల కట్టుపంచల [illegible] 6 అవు [illegible] రు 7 చొప్పున [illegible] రు 10 [illegible] అంటే ఒక చేనేత పారిశ్రామికుని కుటుంబమంతా [illegible] తయారు చేసి [illegible] రు 10 మాత్రమే. దీనితో కుటుంబ [illegible] గడుస్తుందా? అంతే [illegible] కొనుక్కో లేని కటిక [illegible] వర్తకులనుండి నూలు తీసు [illegible] బట్టలు తిరిగి అమ్మేవారు. అందువల్ల [illegible] 10 [illegible] సైతం కొంత భాగం ఈ దళారిగా ఉన్న బట్టల వర్తకుడికి పోతుంది. ఇటువంటి [illegible] మహా దుర్భరం.

చేనేతపనివారిపట్ల ఎంత ప్రేమ!

[illegible] నూలుసలహా కమిటీ ఒకటి [illegible] ఇంతవరకూ ఆ కమిటీ [illegible] ఆ సంఘంవారు [illegible] కమిటీని సమావేశపరచి నూలు ధరలు [illegible] సంప్రదింపులు [illegible] చేనేత పారిశ్రామికుల సంఘ కార్య [illegible] 17-4-43 న చీరాలలో సమావేశమై తీర్మానించింది. దీన్ని బట్టి మద్రాసు ప్రభుత్వానికి చేనేత పారిశ్రామికుల మీదల ఎంత ప్రేమ ఉన్నదీ తెలుస్తుంది. నూలు ధరలు యుద్ధ ప్రారంభానికి ఇప్పటికి నాలుగైదు రెట్లు ఎక్కువ పెరిగినవి. అందుచేత చేనేత పారిశ్రామికులు చాలమంది నిరుద్యోగు [illegible] గ్రామాలలో ఉండే కొందరు [illegible] కూలికి పోవడం మొదలుపెట్టారు. [illegible] నూలు కొట్లలను లూటీ చేశారు. [illegible] ప్రభుత్వం నూలు ధరను చేనేత పారి [illegible] కందుబాటులో ఉండేటట్లు కంట్రోలు [illegible] అకలిబాధ కోర్వలేక నూలు [illegible] లూటీచేసిన మధుర చేనేత పారిశ్రామికుల [illegible] కాల్పించింది. మద్రాసు రాజధానిలో [illegible] బట్టల మిల్లు యజమానుల వత్తిడికి [illegible] కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టాండర్డు [illegible] ప్లానును నిరాకరించి, పైగా చేనేత పారి [illegible] తొలగించడానికి దాన్ని నిరాకరించినట్లుగా దబ్బా వాయిస్తూ ఉంది.

చేనేతపనివారల సంఘ తీర్మానం

ఈ [illegible] ఘోషపోయి, చేనేత పారిశ్రామిక సంఘ కార్యవర్గంవారు చీరాలలో సమావేశమయి, కేంద్రప్రభుత్వంయొక్క స్టాండర్డుబట్టప్లానును నిరాకరించినందుకు మద్రాసుప్రభుత్వచర్యకు అసందించారు. [illegible] మిల్లు యజమానుల సంఘ ప్రతినిధి (ప్రస్తుతం రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘాధ్యక్షులు) స్టాండర్డు బట్ట కమిటీ సమావేశంలో స్టాండర్డుబట్ట ప్లానును మద్రాసు ప్రభుత్వం కూడ అంగీకరించేలా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పినందుకు అసమ్మతి తెలుపబడింది. ఈ ప్లానును అరమలుపరిచితే చేనేత పరిశ్రమ నాశనమయిపోతుందనీ, లేకి మగ్గంమీద తయారయ్యే బట్టతో ఈ స్టాండర్డు బట్ట పోటీచేసి మార్కెట్టునుండి వెళ్ళగొడుతుం [illegible] తెలిపారు. దేశరక్షణ చట్టంక్రింద మిల్లు యజమానులనుండి నూలును రాష్ట్ర నూలు [illegible] స్వాధీనం చేసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లు యజమానులను తృప్తిపరచడానికి, రద్దుచేయగూడదని కోరారు.

ఈ పై కోర్కెలలో రాష్ట్ర నూలు కమీషనర్లకివ్వబడిన అధికారాన్ని రద్దుచేయగూడదని కోరిన కోర్కె సబబైనదే. లేకపోతే మిల్లు యజమానులు నూలు ధరలను తమ ఇష్టంవచ్చినట్లు పెంచడానికి చేనేత పారిశ్రామికులకు తాత్కాలికంగా అమ్మకాన్ని నిలిపివేయవచ్చును. కాని స్టాండర్డు బట్టప్లానును వ్యతిరేకించడంలో మద్రాసు ప్రభుత్వ చర్యను సమర్థించడం సబబుగాలేదు. ఇందువల్ల బట్టల కరువుచేత అర్థ దిగంబరులుగా ఉన్న ప్రజా సామాన్యంయొక్క సానుభూతిని చేనేత పారిశ్రామికులు పోగొట్టుకొంటారు. ప్రభుత్వం నూలు ధరలను చేనేత పారిశ్రామికులకు అందుబాటులో ఉండునట్లు కంట్రోలుచేయకుండాను, మిల్లు యజమానులవద్దనుండి నూలును స్వాధీనపరచుకొనకుండాను, ఇంకా తలాయించడానికి ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది. ఆహారం, బట్టలు, కిరసనాయిలు మొదలైన జీవితావసరాలకరువు నేడు భారత దేశాన్ని ఎదుర్కొంది. దీన్ని పరిష్కరించకపోతే దేశం అరాజకంపాలయి, దేశంయొక్క ఆర్థిక జీవితమే నాశనమవుతుంది. ఈ సమస్యను ప్రజలందరం ఐక్యమయితేనే పరిష్కరించ గలుగుతాం. దీన్ని పరిష్కరించడానికి ప్రతి ఒక్కరూ పాటుబడాలి. చేనేత పారిశ్రామికులుగూడ తమ బాధ్యతను నెరవేర్చాలి. ప్రజలకు కావలసిన బట్టలను ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయడంద్వారానే, తమ న్యాయమైన కోర్కెలను సాధించడానికి ప్రజలు తమకు సహాయం చేస్తారనీ, దీనిద్వారానే తమ న్యాయమైన కోర్కెలు నెరవేరుతాయనీ, వారు గ్రహించాలి. ఈ విధంగానే జపాను ఫాసిస్టుదాడిమంది మాతృదేశరక్షణకు, దేశ స్వాతంత్ర్య [illegible], తమవంతు కర్తవ్యం నెరవేర్చ గలుగుతామనిగూడ వారు గ్రహించాలి.

దేశంలో బట్టల కరువు చాల ఎక్కువగా ఉంది. జనసామాన్యానికి కావలసిన స్టాండర్డు బట్టనంతా చేనేత పారిశ్రామికులు ఒక్కరే ఉత్పత్తిచేయలేరు. ఎంత బట్ట ఉత్పత్తి అయినా మిగిలిపోదు. హిందూ దేశంలోవున్న మిల్లులు, చేనేత మగ్గాలు తయారు చేసేబట్టంతా ఖర్చవుతుంది. అందువల్ల, తాము ఉత్పత్తిచేసే బట్ట అమ్ముడు పోదేమోననే భయం చేనేత పారిశ్రామికులకు ఉండాలిసిన అవసరంలేదు. తాము ఉత్పత్తిచేసే బట్ట మిల్లులు తయారుచేసే స్టాండర్డు బట్టకన్న ప్రియంగా ఉండకుండా చేయడానికి ఈ క్రిందిమార్గ మవలంబించాలి:

స్టాండర్డు బట్టను మిల్లులేకాక, చేనేత మగ్గాలకి గాని [illegible] చేనేత పారిశ్రామికులకు వారి శ్రమకు తగిన ఫలితం వచ్చేటట్లుగా నూలు ధరలు తగ్గించి, ప్రభుత్వం నూలును సప్లయి చెయ్యాలని ఆందోళన చెయ్యాలి.

చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘ కార్యవర్గంవారు మాతృదేశరక్షణలో తమ బాధ్యతను గుర్తించియూ, తమ న్యాయమైన కోర్కెలను సాధించడానికి సరియైనమార్గం తెలుసుకొనియూ, కేంద్రప్రభుత్వపు స్టాండర్డు బట్ట ప్లానుపట్ల తమ వ్యతిరేకతను మానుకొంటారనీ, ఈ క్రింది కోర్కెలకోసం ఆందోళన చేస్తారనీ ఆశిస్తున్నాం.

(1) మద్రాసు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వపు స్టాండర్డు బట్ట ప్లానును అంగీకరించాలి. మిల్లుమీద తయారయ్యే స్టాండర్డు బట్టకు, చేతిమగ్గంమీదతయారయ్యే స్టాండర్డు బట్టకు ఒకే ధర నిర్ణయించాలి. చేనేత పరిశ్రమకు న్యాయమైన ప్రతిఫలం గిట్టేటట్లు నూలు ధరలను తగ్గించాలి.

(2) కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పరచి వాని ద్వారా నూలును సప్లయి చేయుట, తయారైన బట్టలను అమ్మించుట చెయ్యాలి.

(3) విదేశీమిల్లు యజమానులను సంతృప్తిపరచడానికి దేశ రక్షణచట్టంవల్ల మిల్లుయజమానులనుండి నూలును రాష్ట్ర నూలు కమీషనర్లు కమాండీరుచేసే హక్కును రద్దుపరచరాదు.

(4) మద్రాసుప్రభుత్వం ఏర్పరచిన నూలుసలహా కమిటీని వెంటనే సమావేశపరచి, స్టాండర్డు బట్ట ఉత్పత్తి, నూలుధరలనిర్ణయం, నూలు సప్లయి, బట్టల అమ్మకం, మొదలైనవానినిగూర్చి సలహాలుతీసుకోవాలి.

హిందూ - ముస్లిం కార్మిక ఐక్యత

తమ కుటుంబంలోని పెద్ద చనిపోవడం వల్ల, గుంటూరు జూటుమిల్లు వైండింగుశాఖలో పనిచేసే 16 మంది హిందూ కూలీలు ఈనెల 15 వ తేదీని సెలవు తీసుకున్నారు. 17 వ తేదీవరకు అధికారులు ఏమీ అనకుండా వూరుకొని, 18 వ తేదీని బట్వాడా ఇచ్చు రోజున, ఈ 16 మందికి ఒక రూపాయి జరిమానా వేశామని చెప్పారు. ఇది అన్యాయం — తమ బట్వాడా తమ కివ్వమని పనివారు అడిగారు. దిగబడిన రెండువారాల బట్వాడా కూడా యివ్వ నిరాకరించారు అధికారులు 16 మంది హిందూకూలీలు ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇదిచూచి, మహమ్మదీయ కూలీలలో 20 మంది హిందూకూలీలపట్ల సానుభూతి తెలుపుతూ, సమ్మె కట్టారు. మిగిలిన వదిమందికూడా ఈమార్గమే అవలంబించారు—అంతటితో వైండింగు డిపార్టుమెంటు ఆగిపోయింది. ఈఐక్యతనుచూచి మిల్లుయజమానులకు గాభరాపుట్టింది. కార్మికులతోరాజీకివచ్చి ఈక్రింది షరతులకు ఒప్పుకున్నారు: రూపాయిజరిమానా రద్దుచేయడం; ఏలాంటిషరతులు లేకుండా అందరినీ పనిలోకి తీసుకోవడం; మధ్యాహ్నం 3 గంటలనుంచి, ఉదయం 5 గంటలవరకు ఒకేబట్టుచే పనిచేయించడం మానుకొని, 3 గంటలనుంచి రాత్రి 12 గంటలవరకు ఒకబట్టు, అతరువాత 12 నుంచి ఉదయం 5 వరకు మరోబట్టుగా పనిచేయించాలి; రాత్రి 12 నుంచి పనిచేసేవారికి 0-8-0 కూలీ, 0-8-0 బోనసు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

ఈవిజయం ఫలితంగా గుంటూరు జూటుమిల్లు పనివారందరిలో కొత్త వర్గచైతన్యం ఏర్పడింది. సంఘం ఏర్పరచుకోవాలనే ఉత్సాహం రేకెత్తింది.

కొల్లూరులో పశువులకు వైద్యసహాయం లేదు.

రైతులకు పశువులు జీవనాధారాలు. అలాంటి పశువుల క్షేమాన్ని గురించి కొల్లూరులో అధికారులు ఏలాంటి శ్రద్ధ తీసుకుంటున్నట్లు లేదు. ఆ వూరిలోని అప్పన్న చెరువుకి నీళ్ళు సప్లయిచేయనందున పశువులకు చాల ఇబ్బందిగావుంది. ఇది ఇలావుండగా పశువులకు పెద్దవ్యాధులు (పారుడు) 10 రోజులనుండి వున్నాయి. వైద్యసహాయం లేకపోవడంవల్ల కొన్ని చనిపోయినాయి కూడాను. ఈ విషయమై గ్రామరైతు సంఘ కార్యదర్శి గ్రామ మునసబుగారితో రిపోర్టు చేసినా లాభము రాలేదు. అందుచేత రైతులలో ఆందోళన ప్రబలుతూంది.

వెలుగోడులో ప్రజాసేవకుల తీవ్రకృషి

వెలుగోడు (నెల్లూరుజిల్లా) లో కో-ఆపరేటివ్ స్టోర్సు రైతు ప్రతినిధులద్వారా స్థాపించబడింది. పది రోజుల క్రిందట [illegible] వర్తకులు గుంతకండాల అను గ్రామంలో 60 బస్తాల [illegible] కొన్నారు. [illegible] ఎగుమతిచేయ ప్రయత్నించుచుండగా [illegible] ప్రజాసేవకులు [illegible] వెలుగోడు [illegible] స్టోర్సు [illegible] వెంటబెట్టుకొని వెళ్ళి ఆ 60 బస్తాలు [illegible] స్టోర్సుకు తీసుకవచ్చి, కంట్రోలు ధరలకు కొలిపించారు. [illegible] 40 బస్తాలు కొన్నారు. ఇప్పుడట్లు రైతుల వద్ద వాగ్దానాలు తీసుకున్నారు. వెలుగోడులో కూడా [illegible] తహసీల్దారుతో మూడు రోజులు తిరిగి రైతులవద్ద దాదాపు 600 బస్తాల ధాన్యానికి వాగ్దానాలు పుచ్చుకున్నారు.

కిరసనాయిల్ పంపకంలోకూడా కామ్రేడ్సు ఎ.తో కృషిచేస్తున్నారు. కో-ఆపరేటివ్ స్టోర్సు ద్వారా వీధులు ప్రకారం [illegible] పంచిపెడుతున్నారు. ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ [illegible] సప్లయి చేయవలసిందని కలెక్టరుకు అర్జీ పెట్టారు.

పంచదార ఫ్యాక్టరీలో కార్మికుల కష్టాలు

సామర్లకోట పంచదార ఫ్యాక్టరీలో సుమారు 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి డిపార్టుమెంటులోనూ మేస్త్రీలకాక కూలీలపై అరుగురు గుమాస్తాల [illegible] ఉన్నారు.

ఈగుమాస్తాలు [illegible] లంచా లివ్వనివాళ్ళను అనేకవిధాల బాధిస్తారు. పనుల్లోనుంచి తొలగించటానికికూడ జంకరు. కంపెనీలో 8 గంటలు పనిచేస్తే యీగుమాస్తాలకు [illegible] గంటలు పని చేయాలి. కొత్తగావచ్చిన కార్మికుల్ని మరీ [illegible] తింటారు.

అనవసరమైన సమయంలో వచ్చినా, అవసరమైన సమయంలో [illegible] లేదంటారు. సెలవు పెటినా సెలవు రోజులకు కరువు [illegible] వెళ్ళితే [illegible] నష్ట పరిహారం లేదు. వైద్యసదుపాయాలు కంపెనీ హాస్పిటల్లో సరిగా లేవు.

"రిఫైనరీ" డిపార్టుమెంటులో పనిచేసే మూడువందలమందికీ, సంవత్సరానికి నాల్గు మాసాలు పని ఉండదు. రోగాల వదిలేసి రోజులకు మూడోవంతు జీతం [illegible] ఇవ్వాలని [illegible] ఇవ్వరు. ఈ నాలుగునెలలు పనిలేక కార్మికులు బాధపడుతుంటారు.

ఈకష్టాలన్నిటినీ పోగొట్టుకోటానికి కార్మికులందరూ కృషిచేయాలి. తాము ఐక్యమై, తమవంతు తమ [illegible] కార్మికుల కష్టాలు గట్టెక్కవు.

(1 వ పేజీ తరువాయి) గ్రహించారు. ఇప్పుడిప్పుడు పార్టీసభ్యులు అన్నిచోట్ల స్థానిక సమస్యలు తీసుకు పనిచేస్తున్నారు. [illegible] సమాయిలు పంపకం, [illegible] ప్రజలకు [illegible] అన్యాయాలు జరుగకుండా, సంఘాలు పెట్టడం, కార్మికులకు అధికధరల అలవెన్సు కోసంపాటుబడటం మొదలైన వెన్నో స్థానికసమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నారు. ఈవిధంగానే ముందు సాగించితే బలమైన, సుస్థిరమైన ప్రజాసంఘాలను నిర్మించగలుగుతాం. కమ్యూనిస్టుపార్టీని ఆంధ్రలో ఇంకా విశాలప్రాతిపదిక గల ప్రజాపార్టీగా నిర్మించగలుగుతాం. కామ్రేడ్సు, చరిత్ర మనమీద ఉంచిన బాధ్యతను మన ఆంధ్రకమిటీ నెరవేర్చాలంటే, ఆంధ్రకమిటీ భారత కమ్యూనిస్టుపార్టీలో తగిన స్థానం ఆక్రమించాలంటే, ఈక్రింది బాధ్యతలను నెరవేర్చుతామని మనం మేడేనాడు ప్రతిజ్ఞ తీసుకోవాలి.

కర్తవ్యాలు

(1) ఆహారసమస్య మన రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణాలలో చాలినన్ని ఆహారపదార్థాలు దొరకడంలేదు. దొరికిన వాటి ధరలు ప్రజలకు అందుబాటులో లేవు. మెట్టప్రాంతాల్లో కావలసినంత ధాన్యం పండలేదు. అందువల్ల అక్కడ ఆహారపదార్థాలకొరత మరీతీవ్రమయింది. రాయలసీమలో కరువువల్ల అసలు గింజలే లేవు. బాగా పండిన డెల్టాగ్రామాలలో సైతం, సాగుకు సరిపడిన ధాన్యం లేదు. ధాన్యమంతా వర్తకులచేతిలోకి పోయింది. అప్పుడే కృష్ణా జిల్లాలో నెలరోజుల్లో 4 దోపిడీలు జరిగినాయి. ఇవిరాబోయే మహాప్రళయానికి చిహ్నాలు మాత్రమే. గ్రామాల్లోనూ, పట్టణాలలోనూ, ప్రజలు [illegible] రాబోయే కరువునుంచి [illegible] రైతుల ద్వారా అధికాహారోత్పత్తి జరిగేటట్లు చూడాలి.

(2) గాంధీజీ, కాంగ్రెసు నాయకుల విడుదలకోసం ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని మేల్కొల్పాలి.

(3) ప్రజల దైనందిన సమస్యలు తీసుకొని పనిచేస్తూ వివిధ ప్రజాసంఘాలను విశాలమైన సుస్థిరమైన ప్రజాసంఘాలుగా చేయాలి. ఈ విధమైన పనిలో ముందుకొచ్చిన ఉత్సాహవంతులను పార్టీలో కలుపుకొని, కమ్యూనిస్టుపార్టీని ప్రజాపార్టీగా నిర్మించాలి.

ఈ పై చెప్పబడిన కార్యాలను సాధించడానికి మన పార్టీకి ఆంధ్రలో తగిన బలముంది. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ సుమారు 1600 మంది సుశిక్షితులైన పార్టీ సభ్యులున్నారు. 60000 మంది రైతు సంఘాలలోనూ, 15000 మంది వ్యవసాయకూలీ సంఘాల్లోనూ, 15000 మంది కార్మిక సంఘాలలోనూ, 18000 మంది విద్యార్థి సంఘాలలోనూ, 15000 మంది యువజనసంఘాలలోనూ, 6000 మంది మహిళాసంఘాలలోనూ ఉన్నారు. 8000 ప్రతులు అమ్ముడుపోయే "ప్రజాశక్తి" ఉంది. ఈ ప్రజా సంఘాల వెనుక [illegible] ప్రజాసామాన్య మున్నది. [illegible] కృతనిశ్చయంతోనూ, పనిచేస్తే మనం ఆంధ్రరాష్ట్రంలో మనంపటిష్టమైన, పలుకుబడిగల, పార్టీగా మన పార్టీని నిర్మించ గలుగుతాము.

★ రాయలసీమలో కరువు దుర్భరమౌతూంది

కరువునివారణకు తోడ్పడండి

అనంతపురం [illegible] మూలంగా ఇన్ఫ్లూయెంజా, మలేరియా మొదలైన జ్వరాలు వ్యాపించాయి. ధర్మవరం తాలూకాలో అనేక గ్రామాలలో ఇన్ఫ్లూయెంజా [illegible] ప్రజలు బాధలు పడుతున్నారు. ఆస్పత్రులు సరిగా అందుబాటులో లేకపో [illegible] మందులులేక జ్వరాలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు జ్వరపీడితులై అవస్థలు పడుతున్నారు. జిల్లా రైతు సంఘంవారు గ్యాదిగగుంట, పెచ్చిరెడ్డికొట్టాల, ఎగువపల్లె మున్నగు గ్రామాలలో మందులు సప్లయి చేశారు. ప్రభుత్వం వెంటనే [illegible] కృషి చేయాలి. అవసరమైన [illegible] ఇవ్వాలి. ఇందుకుగాను ప్రజలందరూ ఏకమై ఆందోళన చేయాలి.

ఉద్యోగస్థుల దౌర్జన్యాలు

కర్నూలుజిల్లా ఓకు గ్రామంవద్ద కరువు నివారణ పనులు ప్రారంభించారు. 5, 10 మైళ్ల దూరంలో ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలనుంచికూడా కూలీలు పనిచేయటానికి వస్తున్నారు. కాని, సూపర్వైజర్లు కూలీలపై మహా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పనిలోకి వచ్చిన తర్వాత కూలీలను వెళ్ళకొట్టారు. ఏమాత్రం ఆలస్యంగా వచ్చినా కూలి తగ్గించేస్తారు. స్వంత పనులు కూడా కూలీలచేత చేయించుకుంటారు. అదేమంటే [illegible] తంతున్నారు. నారాయణస్వామి అనే [illegible] కర్రతో బాదమోదారు.

ఈ సూపర్వైజర్ల చర్యలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి.

పుంగనూరు తాలూకాలో పశుమరణాలు

రామసముద్రం, [illegible] వారిపల్లె, కుదురుచీమన పల్లె, పనగానిపల్లె, గుంతలపేట మొదలైన గ్రామాలలో పశువులకు సబ్బవులనే వ్యాధి తగిలింది. ఎన్నో పశువులు చనిపోతున్నాయి. అయినా ప్రభుత్వం [illegible] కల్గించుకోవటంలేదు. పశుమరణం వల్ల వ్యవసాయపు పనులు కూడా కుంటుపడిపోతున్నాయి. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం తగుచర్య తీసుకోవాలి.

కరువునివారణకు తోడ్పడండి

[illegible] కరువు నానాటికి తీవ్రరూపం దాలుస్తూంది. రాయలసీమ రైతునాయకులు పంపే రిపోర్టులు హృదయవిదారకంగా ఉన్నాయి. పంటలుపోయి రైతులు ఏడుస్తుంటే, ప్రభుత్వం తగిన రిలీఫు ఇవ్వటంలేదు. దురాశాపరులగు వ్యాపారస్థులు ధాన్యన్ని వరుకును మార్కెట్టుకు తెప్పించడంగానీ, ధరల్ని కంట్రోలుచేసి రేషనింగు అమలుపర్చటం గానీ ప్రభుత్వం చేయలేదు. దీనిమూలాన రాయలసీమలో అరాజకపరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలు గత్యంతరం లేక, దోపిడీలకు పూనుకుంటున్నారు.

[illegible] రెమిషన్ ఇచ్చి, అన్నిచోట్ల కరువునివారణ పనుల్ని ప్రారంభించునట్లు ప్రభుత్వం పై వత్తిడి తేవాలి. ఆంధ్రరాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారు కూడా ఇందుకు పూనుకోవాలి. కరువు నివారణకు కార్యక్రమంలో తోడ్పడాలి. ముఖ్యంగా పిల్లలకు పాలు, ఆముదం, అందరికీ బట్టలు, మందులు, ధాన్యం, [illegible] కావాలి. పశువులసంగతి మరీ ఘోరంగా వుంది. త్రాగటానికి నీళ్ళులేక మాడిపోతున్నాయి. గత్యంతరం లేక, పశువుల్ని కసాయి [illegible] అమ్మేస్తున్నారు.

ఈ హృదయవిదారక పరిస్థితుల్ని నివారించటానికి ఆంధ్రమహాజనులు విరాళాలు మొదలైనవిచ్చి రాయలసీమ కరువునివారణకు తోడ్పడాలని ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ప్రధానకార్యదర్శి నండూరి ప్రసాదరావుగారు [illegible] చేస్తున్నారు. విరాళాలు పంపవారు "చెరుకూరి [illegible], అపీసు మేనేజరు, ఆంధ్రరాష్ట్ర రైతుసంఘం, గవర్నరుపేట, బెజవాడ" అను చిరునామాకు పంపాలి.

కరువుతో జనం కటకటలాడుతున్నారు

రాయలసీమ నుంచి రాష్ట్ర రైతుసంఘ పసహాయ కార్యదర్శి రాటకొండ నరసింహారెడ్డిగారు యీ క్రింది ప్రకటన చేస్తున్నారు.

"ఈ సంవత్సరం రాయలసీమలో వర్షాలుబొత్తిగా లేక, చాలచోట్ల విత్తనాలు వేయలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. సుమారు 8 లక్షల యకరాల పంట పాడైపోయింది. తినామంటే పనిలేదు; కొందామంటే గింజలేదు. త్రాగే నీటికికూడా కరువు వచ్చింది. మేతలేక పశువులు చావు బ్రతుకులమధ్య ఊగులాడుతున్నాయి. ప్రభుత్వం కరువు పరీక్షపనులు (టెస్టు వర్కుసు) సాగిస్తున్నారు. పొద్దస్తమానమూ మండు టెండలో యెముకలరిగేటట్టు పనిచేసి, 9 అడుగుల నిడువూ, ఆరడుగుల వెడల్పూ, 2 అడుగుల లోతు కల "యూనిట్" పని పూర్తిచేస్తే మొగవారికి మూడణాలు, ఆడవారికి రెండణాలు గిట్టుతుంది. ఈ డబ్బులు తిండికేచాలక, పనిపాటలుకూడా చేయలేక పోతున్నారు.

ఈ దుర్భర పరిస్థితులు దినదినానికి విషమించి పోతున్నాయి. ఎక్కడచూచినా ఆకలి డొక్కలే ప్రత్యక్షమౌతున్నాయి. కరువు కమిటీలను విరివిగా ఏర్పాటుచేసి కరువు నివారణకై తీవ్ర కృషిచేయాలి. కరువుతో కటకటలాడిపోతున్న రాయలసీమ ప్రజలను రక్షించటానికి, ఆంధ్ర మహాజనులు విరివిగా విరాళాలిచ్చి తోడ్పడాలి."

కరువు నివారణకై విరాళాలు

తెనాలిలో శ్రీరామ నవమి సందర్భంలో జరిగిన పశు ప్రదర్శనంలో గుంటూరుజిల్లా రైతు సంఘం తరఫున 40 మంది వాలంటీర్లు పనిచేశారు. పశు ప్రదర్శనంలో పాల్గొన్న ప్రజా సామాన్యంనుండి వాలంటీర్లు రాయలసీమ క్షామ నివారణ నిధి వసూలు చేశారు. రు 88-9-3 వసూలయింది. రాయలసీమ వాసుల క్షామ పరిస్థితులు విన్నతర్వాత "ఇక్కడే మిస్తాంబాబూ? ఇళ్ళకురండి. పశువుల మేతకూడా ఇస్తాం" అంటూ రైతులు ఎంతో ఆతురత చూపారు.

★

బెజవాడ కార్మికవిజయాలు

ఇప్పటి అధికధరలకు తగినట్లు తమ జీతాలను హెచ్చించాలని 'నాప్ మొహిద్దీన్ అండ్ సన్సు' చుట్టల ఫ్యాక్టరీలోని కార్మికులు కోరినకోర్కెను యజమానులు పెడచెవిని పెట్టారు. కార్మికులు సమ్మెచేయక తప్పింది కాదు. సమ్మెచేసినవారిలో 20 మంది బాలురు, అయిదుగురు స్త్రీలు కలరు. 19-3-43 నుంచి 10-4-43 వరకు సమ్మె సాగినమీదట, 11-4-43 న యజమానులు దిగివచ్చి సమ్మె పరిష్కారానికి అంగీకరించారు. కూలి రేటు పెంచి, 1000 చుట్టలకు పురుషులకు 11 అణాలు, స్త్రీలకు 10 అణాలు ఇవ్వడానికి, ప్రతి రోజూ వారకంకోసం 0-8-0 ఇవ్వడానికి, మూడు నెలల తరువాత స్త్రీలకు 11 అణాలు, పురుషులకు 0-12-6 ఇవ్వడానికి అంగీకరించారు. అంతట సమ్మె ముగిసింది.

బెజవాడలో ముఠా బండ్లకూలీలు రెండు వేలకు పైగా వున్నారు. గత నెల ఫ్యాక్టరీపనివారు జీతాలలో 1-0-0 కి 4 అణాల హెచ్చుదలను సాధించడంచూచి, వీరుకూడా కరువుభత్యంకోసం ఆందోళన ప్రారంభించారు. ఒకవారం రోజులు వాయిదాయిచ్చి అపైన సమ్మె చేస్తామన్నారు. దానితో యజమానులు 9-4-43 తేదీన కూలి జీతాలను 1-0-0 కి నాలుగణాల చొప్పున హెచ్చించారు.

కృష్ణా, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలలో గత 20 సంవత్సరాలనుంచి యిస్తున్న భూమి శిస్తు రెమిషన్‌ను రద్దుచేస్తూ, మద్రాసు ప్రభుత్వం 1943-44 సంవత్సరపు బడ్జెటులో ప్రకటించింది. రైతులు పండిస్తున్న ధాన్యానికి ధరలు విపరీతంగా పెరిగాయనీ, 1936 నుండి నేటివరకూ క్రమక్రమంగా హెచ్చుతున్న ధరలతో రైతులు ఆర్థిక సౌష్ఠవం పొందారనీ, అందువల్ల రెమిషన్‌ను రద్దుచేస్తున్నామనీ, ప్రభుత్వ ప్రకటన. కాని 1937 నుంచి 40 సంవత్సరం వరకూ ఉన్న ఆర్థిక పరిస్థితులను పరిశీలించిచూస్తే, రైతు పండించు పంటలవిలువకు సరిపోవునట్లుగానే రైతుయొక్క నిత్య జీవితానికవసరమైన వస్తువుల ధరలుకూడా ఉండేవి. కాని నేడో, ధాన్యం ధర రెట్టింపుమాత్రమే పెరిగితే, రైతు కొనుక్కోవలసిన బట్టలు, ఎరువులు, మందులు, వ్యవసాయ పనిముట్లు, మొదలైనవాటి ధరలు 5 నుండి పదిరెట్లవరకు పెరిగాయి. రోజువారీ కావల్సిన చింతపండు, నూనె, పంచదార, అగ్గిపెట్టెలు, కిరసనాయిల్ మొదలైనవాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల రైతుల జీవిత పరిమాణం మునుపటికన్న అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో శిస్తు రెమిషన్‌ను రద్దు పరచాలని ప్రభుత్వం నిర్ణయించటం చాలఘోరం. కాబట్టి యీ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అనేకచోట్ల ఆందోళన ప్రారంభమయింది. 8 వ తారీఖున ఏలూరులో సమావేశమైన ఏలూరు తాలూకా రైతుసంఘం వారూ, 10 వ తారీఖున సమావేశమైన రామచంద్రపురం తాలూకా రైతు

రైతు సమస్యలు

సంఘంవారూ, 11 వ తారీఖున భీమవరంలో సమావేశమైన భీమవరం తాలూకా రైతు సంఘంవారూ, 12 వ తారీఖున పాలకొల్లులో సమావేశమైన నర్సాపురం తాలూకా రైతు సంఘంవారూ, 14 వ తారీఖున పెడనలో సమావేశమైన బందరు తాలూకారైతు సంఘంవారూ, 16-4-43 తేదీన కొమ్మమూరులో సమావేశమైన గన్నవరం తాలూకా రైతు సంఘంవారూ, 17-4-43 తేదీన గుడివాడలో సమావేశమైన కృష్ణాజిల్లా రైతు సంఘకార్యవర్గ సమావేశం వారూ, 18 వ తారీఖున తిప్పవరప్పాడులో సమావేశమైన గూడూరు తాలూకా రైతు సంఘంవారు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే శిస్తు రెమిషను రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు గావించారు.

నీటిసప్లయి కావాలి

తూర్పుగోదావరిజిల్లా కోనసీమలోని పోతారం కాల్వక్రింద భూములకు నీటిసప్లయిలేక, రెండోపంట ఎండిపోయింది. మొదటిపంట రోజులలోనే నీటి సప్లయి సరిగా లేక రైతులు అనేక పాట్లుపడ్డారు. రెండోపంట రోజులలో బొత్తిగా నీళ్ళు సప్లయికాలేదు. సబ్‌డివిజనల్ ఆఫీసరువద్దకూ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వద్దకు ఎన్నిసార్లు రాయబారాలు వెళ్ళినా, రైతుల మొర ఆలకించేదిక్కు కనబడలేదు. నవనవలాడుతూ పెరుగుతున్న గరికసన్నం చేలు నీళ్ళులేక మాడిపోయాయి. భూమంతా నెరలువేసినా, ఇరిగేషనుశాఖవారికి రైతులగోడు వినపడలేదు. ఒకవంక కరువు, కాటకాలు వ్యాపించి దేశంలో బీభత్సపరిస్థితు లేర్పడుతున్న ఈ రోజులలో ప్రభుత్వోద్యోగస్థులు పంటమీదుండే చేలకు నీటిసప్లయి చేయించాలి.

ఏలూరు తాలూకాలో:

సత్యవోలు శివారు, రాళ్ళపల్లివారిపాలెం, వడ్డిగూడెం గ్రామాలలో త్రాగటానికి కూడా నీళ్ళులేక ప్రజలు యిబ్బంది పడుతున్నారు. యీ గ్రామాలకు వెంటనేనీరుసప్లయి చేయాలి.

వినుకొండ తాలూకాలో:

యీనెల 19 వ తారీఖున జరిగిన ఇరిగేషన్ కాన్ఫరెన్సు సందర్భంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరువద్దకు తాలూకా రైతుసంఘం తరఫున, 30 మంది రైతులు రాయబారం వెళ్ళారు. కంద్లేరుప్రాజెక్టు, పెదకంచెర్లచెరువు, వడ్డిగురప్ప కాలువల విషయంలోనూ, ఇతర భూముల విషయాలలోనూ రైతులు పడుతున్న యిబ్బందులను చెప్పుకొన్నారు. 7 గ్రామాలనుండి నాలుగు వందల సంతకాలతో వచ్చిన మహజర్లను దాఖలు చేశారు. ఇంజనీరుగారు ఈ విషయాలను దర్యాప్తు చేస్తానన్నారు.

ఉప్పరపాలెం రైతులపరిస్థితి

వినుకొండ తాలూకా వుప్పరపాలెం రైతులు దొండపాడు చెరువునుంచి పసుపులేరు అలుగువాగు గుండా గుండ్లకమ్మ నదిలోనికి వృధాగా పోతున్న నీటికి ఆనకట్ట కట్టుకొని, కాలువ త్రవ్వించు కొంటున్నారు. వెయ్యిరూపాయలు ఖర్చుచేశారు. కాలువ పూర్తి అవుతూంది. కాలవ తయారయితే మూడు వందల యకరాల భూమి సాగుకు వస్తుంది.

కాని కాలవత్రవ్వటం ఆపుచేయమని ఉద్యోగస్థులు ఆర్డర్లు జారీచేశారు. వర్షాలు కురిస్తే ఇంతవరకూ చేసినపనీ, వెయ్యిరూపాయలూ గంగపాలౌతాయి. వచ్చేసంవత్సరం పంటకూడా పండదు. కాబట్టి వెంటనే ఇరిగేషన్ శాఖవారు తమ ఆర్డర్లు ఉపసంహరించుకొని, రైతుల కుపయోగపడునట్లు కాలవ త్రవ్వించమని ఇంజనీయరుగారికి ఆ గ్రామాల రైతులు మహజర్లు పంపారు.

బంజరు భూములపై పెనాల్టీలు రద్దుచేయాలి.

సాగుకు లాయకైన బంజరు భూముల్ని సాగుచేసి పంటలెక్కువగా పండించమని రైతుల్ని హెచ్చరిస్తూ ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసింది. అలాటివారికి ప్రభుత్వం సాయంకూడా చేస్తానంది. కాని ఆచరణలో మాత్రం ప్రభుత్వోద్యోగస్థుల చర్యలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. పంటలు పండినా, ఎండినా అనేకచోట్ల సాగుచేసిన భూములపై పెనాల్టీలు విధిస్తున్నారు.

ఈ ప్రభుత్వోద్యోగస్థుల చర్యలు నిరసిస్తూ పెనాల్టీలు రద్దుచేయమని నెల్లూరు జిల్లా కోవూరుతాలూకాలోని 15 గ్రామాలనుంచి 3 వందలమంది రైతులు తాలూకా రైతు సంఘం ఆధ్వర్యాన జమాబందీ ఆఫీసరువద్దకు రాయబారంవెళ్ళారు. రాయబారాల ఫలితముగా జమాబందీ ఆఫీసరుగారు పంటనుబట్టి పెనాల్టీ విధిస్తామన్నారు. పంట పండకపోతే పెనాల్టీలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ఎరువులకూ, విత్తనాలకూ రెండు వాయిదాలమీద తీర్చుకోటానికి వడ్డీలేకుండా అప్పులివ్వటానికీ, జమాబందీ సమయంలో రైతుసంఘ ప్రతినిధి హాజరవటానికి అంగీకరించారు.

★

కాకినాడ కార్ఖానాలో సమ్మె

ఈ కరువురోజులలో యజమానులు ప్రస్తుతము తమకు యిచ్చెడి కూలి చాలదని, ఎక్కువ చేయమని కాకినాడలో ఉన్న కార్ఖానాలలో పనిచేయు పనివారలు సుమారు 10 రోజులనుండి అడుగుతూంటే, యజమానులు నిరాకరిస్తూ వచ్చారు. వేరే మార్గంలేక అన్ని కార్ఖానాల పనివారలు మొన్న 19 వ తేదీని సమ్మెచేశారు.

ఇకముందు కమ్మర్లకు రు 1-0-0, హేమర్‌పనివారికి 0-14-0 కూలి యివ్వాలని పనివారు కోరుచున్నారు. పనికాలము 10 గంటలనుండి 9 గంటలకు తగ్గించవలెననికూడ కోరిరి. పై కోరికలను నెరవేర్చుకొనుటకు యజమానులకు, అధికారులకు తెలియజేసికొనుటకు వీలుగనుటుల ఉండుట కోసం ఈ పనివారలు సుమారు 100 మంది పట్టణ ట్రేడ్‌యూనియన్ కౌన్సిలులో సమావేశమై "కాకినాడ కమ్మరి కార్ఖానా పనివారల సంఘము"గా ఏర్పడినారు.

కేరళ రాష్ట్రపార్టీ ప్రజాపార్టీగా వృద్ధిచెందింది

1934 లో కేరళదేశంలోని అతివాద కాంగ్రెసువాదు లందరూ సామ్యవాదా న్నంగీకరించి, కాంగ్రెసు సోషలిస్టు పార్టీని స్థాపించారు. రాష్ట్రీయ కాంగ్రెసు నాయకత్వం వీరి చేతుల్లోకే వచ్చింది. అయినను అనాడు కాంగ్రెసులో 3000 కంటె మించి సభ్యత్వం చేరలేదు కాని, ఈనాడు ఒక్క కమ్యూనిస్టుపార్టీలోనే 3000 మంది సభ్యులున్నారు. యాక్టివ్ వలంటీర్లతో కలిసి నేడు కేరళ కమ్యూనిస్టుల సంఖ్య 9000. వీరుగాక 16 వేలు రైతుసంఘాలలోనూ, 41 వేలు కార్మికసంఘాలలోనూ, 5700 ఉపాధ్యాయ సంఘాలలోనూ, 3 వేలకుపైగా మహిళాసంఘాలలోనూ, 6 వేలు బాల సంఘాలలోను సభ్యులుగా ఉన్నారు.

ఈ తొమ్మిది సంవత్సరాలలో కల్గిన యీ ఆశ్చర్యకరమైన అభివృద్ధి భారతదేశంలోని 40 కోట్ల ప్రజాసామాన్యాని కేవిధంగా ఉపయోగపడుతుంది? జాతీయైక్యతను సాధించడం ద్వారా కాంగ్రెసు నాయకుల్ని విముక్తి గావించి, జాతీయప్రభుత్వాన్ని సాధించేందుకు యీ అభివృద్ధి ఎలా తోడ్పడుతుంది? అనేవే మార్చి 20, 21 తేదీలలో జరిగిన కేరళ కమ్యూనిస్టు కాన్ఫరెన్సు నెదుర్కొన్న ప్రధాన సమస్యలు.

కేరళచరిత్రలో నూతనాధ్యాయం

ఈ కాన్ఫరెన్సుకు కామ్రేడ్ జోషీ హాజరవటం, ప్రజలతోపాటు పార్టీసభ్యులను కూడ చాల ఉత్తేజపరిచింది. ప్రతిస్టేషన్ లోను ప్రజలు గుమిగూడి, కామ్రేడ్ జోషీని ఆహ్వానించారు. స్త్రీలు-పిల్లలు తమ నగల్ని కానుకగా ఇచ్చి జోషీని దీవించారు కామ్రేడ్ ముదలియ్యారు, జోషీని ఆహ్వానించేందుకై, కాలికట్ స్టేషనువద్ద బ్రహ్మాండమైన ప్రజాసమూహము పోగయింది. కేరళరాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి వచ్చిన 50 మంది వీరయువకులు ఈ సమూహంలో అగ్రగాములుగా ఉండటం ప్రధానవిషయం. ఈవిధంగా అన్నివర్గాల నుండి, అన్ని ప్రాంతాలనుండి బ్రహ్మాండమైన స్త్రీ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఇంత మంది స్త్రీలు హాజరుకావటం కేరళ చరిత్రలో ఒక నూతనాధ్యాయమని చెప్పవచ్చు

కేరళపార్టీ ప్రజాపార్టీ

రైల్వేస్టేషన్ నుండి పార్టీఆఫీసుకు, మిట్టమధ్యాహ్నం బయలుదేరింది ఊరేగింపు. అది అందరికీ ఎరియున్నరోజు విపరీతమైన ఎండ. అయినను 2000 మంది ప్రజాసామాన్యము, పైనాయకులను ఆహ్వానించి తీసుకువస్తున్న ఊరేగింపులో పాల్గొంది. అందులో 300 మంది మినహా మిగిలినవారందరు కాలికట్ నగరవాసులే. ఇదే పరిస్థితిలో మార్చి 21 వ తేదీన బహిరంగ సమావేశానికి 10,000 మంది ప్రజాసామాన్యం హాజరయారు. కేరళ ప్రజలు కమ్యూనిస్టు పార్టీని తమ పార్టీగా భావిస్తున్నారనడానికి ఈ నిదర్శనం చాలు. పై సమావేశాలలో ఎక్కడా పంచమాంగదళం విఘ్నాలు కలుగచేయటానికి సాహసించలేకపోయింది. ఆరోజు లంతమయినాయి కాంగ్రెసు దేశభక్తులకు, కమ్యూనిస్టులకు మధ్యనున్న భేదాభిప్రాయాలు పటించిపోతున్నాయి. కమ్యూనిస్టు సోదరులతో కలిసి పని చేయుట ద్వారానే దేశాన్ని, కాంగ్రెసుసంస్థను కూడ రక్షించగలుగుతామని దేశభక్తులందరు విశ్వసిస్తున్నారు. అయితే కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడ లేకపోలేదని చెప్పేందుకు కాబోలు, నాలుగు నల్లజెండాలు పిరోకులో ప్రదర్శింపబడ్డాయి. బ్రహ్మాండమైన ప్రజాసమూహంలో కమ్యూనిస్టు వ్యతిరేకప్రదర్శనగా చూపదలచిన ఆ నల్లజెండాలు, మహాసముద్రంలో కాకిరెట్టవలె వెలవెల పోయాయి! పాపం!!

వైజ్ఞానిక కార్యక్రమం

కాన్ఫరెన్సు కేవలం ప్రతినిధుల సమావేశంగానే జరుగలేదు. అనేక విషయాలలో సమర్థులైన పార్టీ సభ్యులు, అభిమానులయొక్క ప్రదర్శనగా జరిగింది కమ్యూనిస్టు భావాలు చిత్రకారుల హృదయాల నెలా ఆకర్షిస్తున్నాయో, ఈ కాన్ఫరెన్సులో ఏర్పర్చబడ్డ చిత్ర ప్రదర్శనం వెల్లడించింది.

కమ్యూనిస్టు నాయకుల చిత్రాలు, సోవియట్ యూనియన్ లోను, చైనాలోను, జరుగుతున్న ఫాసిస్టు రాక్షసుల ఘోరకృత్యాలను బహిరంగపరచు చిత్రాలు, అందుకు ప్రతిక్రియగా ఆయాదేశాల వీరయువకులు ప్రదర్శిస్తున్న అసమాన ధైర్య సాహసాలను ప్రతిబింబింపచేసే చిత్రాలు, ఎంతో ఆవేశాన్ని కలిగించాయి. ప్రతి చిత్రాన్ని వివరాలతో బోధించడం వల్ల ఈ ప్రదర్శనం ప్రజలకు చాల ఉపయోగపడింది ఇది తేగాకుండా, అనేక పల్లెటూరి పదాలు, వికట వేషాలు ప్రదర్శించడంద్వారా, ప్రజలకు సులభశైలిలో రాజకీయాలు బోధించారు.

ఆగష్టు 9 ని జరిగిన సంఘటన, కాంగ్రెస్ ప్రారంభించిన పోరాట ఫలితం గాదనీ, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రారంభించిన పోరాట ఫలితమేనని తెలియజేస్తూ ప్రదర్శింపబడ్డ డ్యాన్సు అద్భుతంగా ఉంది. రాష్ట్రంలోని వివిధప్రాంతాలనుండి వచ్చిన యువకులు అనేక విధాలైన ఫాసిస్టువ్యతిరేక పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. "ఇంత సులభ మార్గాలవల్ల ప్రజల హృదయాలలో చొచ్చుకపోయిన మిమ్మలను, ఏ పంచమాంగదళ సభ్యుడు ఎదుర్కొనగలడు?" అని కామ్రేడ్ జోషీ అన్నాడు, సభానంతరం.

కాన్ఫరెన్సులో

మార్చి 20వ తేదీన కాన్ఫరెన్సు ప్రారంభమయింది. ప్రతి యూనిట్ నుండి ఒక్కొక్కరుచొప్పున, అన్ని ప్రాంతాలనుండి వచ్చిన ప్రతినిధులతోను, రాష్ట్రకమిటీచే ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డసభ్యులతోను, టౌన్ హాలు నిండిపోయింది అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డ కామ్రేడ్ నంబూద్రిపాద్, మీరట్ కుట్రకేసుయొక్క 14 వ వార్షికోత్సవ సమయ లో సమావేశమౌతున్నామని, సమావేశప్రాముఖ్యాన్ని గురించి ఉద్ఘోషించాడు. తర్వాత కామ్రేడ్ జోషీ ఉపన్యసిస్తూ కేరళరాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీని గురించి సెంట్రల్ కమిటీ చాల గర్విస్తోందనీ ఏసమస్యనూ తీర ఎరువక ప్రజలను సంఘటితపరచడమే కాక, ఆఉద్యమఫలితాలను, ప్రజాసంఘాలను, నిర్మించడంద్వారా కేంద్రీకరించి, ప్రతి మిలిటెంటుకు పార్టీ పై నమ్మకం కలుగజేసి, ప్రజాపార్టీని నిర్మించడంద్వారా ఉద్యమానికి కొత్త స్థిరరూపాన్ని ఏర్పరచడంలో, కేరళ కమ్యూనిస్టు కమిటీ తన సమర్థతను వెల్లడించినందుకు కేంద్రకమిటీ ఎంతో సంతోషిస్తున్నదని చెప్పాడు. మరునాడు ఉదయం రాష్ట్ర సెక్రటరీ కృష్ణపిళ్ళె తన ఆర్గనైజేషనల్ రిపోర్టులో, కేరళరాష్ట్రంలో ఏరాజకీయపార్టీ సాధించలేని విజయాలను తా మేవిధంగా సాధించింది వివరిస్తూ, ప్రస్తుతం కేరళ కమ్యూనిస్టుల ముందున్న క్లిష్టపరిస్థితులను కూడ విపులీకరించాడు. ఈపరిస్థితుల నెదుర్కొని జయించకపోతే, ఇంతవరకు సాధించిన విజయాలన్నీ నిరర్థకమవుతాయనికూడ హెచ్చరించాడు.

తక్షణ కర్తవ్యాలు

(1) జాతీయరక్షణయే ఫాసిస్టు రాక్షసుల చును మాది స్వాతంత్ర్యాన్ని పొందుటకు మార్గం అనే విషయాన్ని ప్రజాసామాన్యానికి నచ్చచెప్పాలి.

(2) జాతీయనాయకులను విడిపించాలి, ఆహార సమస్యను పరిష్కరించాలి, ఉత్పత్తిని పెంపొందించాలి అనే సమస్యలపై నాధారపడి జాతీయైక్యతను సాధించాలి.

(3) ట్రేడుయూనియన్లను, రైతు, విద్యార్థి, ఉపాధ్యాయ, స్త్రీ, సంఘాలను అభివృద్ధిచేసి బలపరచాలి

(4) 20 మంది రాష్ట్ర ఆర్గనైజర్లను, 250 స్థానిక ఆర్గనైజర్లను, 1000 మంది సెల్ నాయకులను, తరిఫీదు చెయ్యాలి.

(5) 1943 నవంబరుకు 15,000 సభ్యత్వాన్ని పెంచాలి.

(6) రాష్ట్రంలో ప్రతినెల 10 వేల రూపాయల నికరాదాయాన్ని ఏర్పరచాలి.

కేరళ కమ్యూనిస్టుల నెదుర్కొన్న క్లిష్టపరిస్థితులను జయించేందుకు కామ్రేడ్ కృష్ణపిళ్లె పైకర్తవ్యాలను పార్టీసభ్యుల ముందుంచాడు.

ముగింపు

రిపోర్టుపై చర్చ ప్రారంభించేముందు కామ్రేడ్ జోషీ చిరక్కాల్ కొట్టియన్ పార్టీ యూనిట్లకు మహిళా ప్రతినిధులకు, రాష్ట్ర కార్యదర్శికి, రెడ్ స్టార్స్ (ఎర్రనక్షత్రాలు) బహూకరించాడు. బాలసంఘానికి కొత్త సోవియట్ నాణాన్ని ఇచ్చాడు (20 కోపెక్కులు) తీవ్రంగా పనిచేసి తమతమ కోటాలను పూర్తిచేయటం ద్వారా రెడ్ స్టార్ పొందుటకుని ప్రతి కామ్రేడ్ మరో పర్యాయము శపథం తీసుకున్నారు.

రిపోర్టు ఏకగ్రీవంగా అంగీకరించబడింది. చైనాలోను, అండర్ గ్రౌండులోను, ఉన్న కామ్రేడ్సుకు అభినందనాలు అర్పించారు. దేశక్షేమంకొరకు ప్రాణాలర్పించిన వీరయోధుల అడుగుజాడల్లో గమ్యస్థానాన్ని చేరడానికి శపథం తీసుకున్నారు. తదుపరి 5 గురు సభ్యులతోను, ఇద్దరుకాండిడేట్లుతోను, ఒక కమిటీని ఎన్నుకున్నారు. కామ్రేడ్ కృష్ణపిళ్ళె సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. బొంబాయిలో జరుగనున్న అఖిల భారత మహాసభకు 10 మంది ప్రతినిధుల నెన్నుకొన్నారు. బోల్షివిక్ దీక్షతో 21 తేదీన ప్రతినిధులు తమతమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు.

★

మహిళాసంఘ కృషి

5-4-43 న సూర్యారావుపేటలో (బెజవాడ) సమావేశమైన మహిళాసంఘ సభ్యులు కె. పద్మావతమ్మ గారిని అధ్యక్షురాలుగను వి. మంగమ్మగారిని కార్యదర్శిగను ఎన్నుకున్నారు.

17-4-43 సాయంత్రం సీతన్నపేటలో సమావేశమయిన మహిళాసంఘసభ్యులు. అనుమర్లపూడి లలితాంబగారిని అధ్యక్షురాలినిగాను, పోలేపెద్ది లలితాంబ గారిని కార్యదర్శిగను, ఎన్నుకున్నారు.

జాతీయవారంలో మహిళా-ర్కర్లు 4 జట్లుగా బయలుదేరి, జాతీయవాంఛను గురించి, ఆహారపదార్థాల సమస్యను గురించి ప్రజల ఐక్యతను గూర్చి ప్రచారం చేస్తూ పార్టీకి రు 35-0-0 వసూలు చేశారు.

20-4-43 సాయంత్రం, భారత మహిళామండలి కార్యాలయంలో బెజవాడ సభ్యురాండ్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది

కయ్యూరు కామ్రేడ్సును ఉరితీసిన ప్రభుత్వచర్యను నిరసిస్తూ ఆ కామ్రేడ్సు దేశసేవకు జోహారులర్పిస్తూ సభలో తీర్మానించబడింది ఆహారసమస్యను పరిష్కరించడానికి, అరాజక చర్యల్ని మాన్పించి జాతీయ ప్రభుత్వం స్థాపించడానికి, గాంధీజీ మొదలైన కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

కొత్త సంవత్సరానికి సిటీమహిళాసంఘ కార్యనిర్వాహకవర్గం ఎన్నుకోబడింది. డా॥ అచ్చమాంబ: అధ్యక్షురాలు, టి. వసుంధర: కార్యదర్శి, మాలెంపాటి కమలాంబ సహాయకార్యదర్శి. వీరుగాక, 6 గురు కార్యనిర్వాహక సభ్యులు ఎన్నుకోబడ్డారు.

పశ్చిమ గోదావరిలో

తిన్నూరుగ్రామ (ప గోదావరిజిల్లా) మహిళాసంఘ సాధారణ సమావేశం, ఈనెల 9 వ తేదీని జరిగింది. శ్రీమతి పిటాపుల వెంకాయమ్మగారిని అధ్యక్షురాలుగను, కంతేటి బంగారమ్మను కార్యదర్శినిగను ఎన్నుకుంది. మరిమగ్గురు కార్యనిర్వాహకవర్గ సభ్యురాండ్రను ఎన్నుకున్నారు భారతదేశాన్ని ఫాసిస్టు ప్రమాదంనుంచి రక్షించాలంటే గాంధీజీ మొదలైన ఫాసిస్టువ్యతిరేక, ప్రజానాయకులను వెంటనే విడుదల చేయాలని ఒక తీర్మానం, స్త్రీలకు మరుగు దొడ్ల విషయంలో పంచాయితీబోర్డు శ్రద్ధవహించాలని మరొక తీర్మానం చేశారు.

చించినాడ గ్రామంలో (ప॥ గోదావరిజిల్లా) మొన్న 21 తేదీన గ్రామ మహిళా సంఘ సమావేశం జరిగింది. కార్యనిర్వాహకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు శ్రీమతి రుద్రరాజు సూరమ్మగారు అధ్యక్షురాలు, శ్రీమతి రుద్రరాజు బంగార్రమ్మగారు కార్యదర్శిని, మరిముగ్గురు సభ్యులను ఎన్నుకున్నారు కయ్యూరు కామ్రేడ్సుకు జోహారు లర్పిస్తూ ఒక తీర్మానం; జాతీయ నాయకులను విడుదల చేయాలని మరొక తీర్మానం; శిశు మాతృరక్షణకోసం, బాగా శిక్షణ పొందిన మంత్రసానిని గ్రామానికొక్కొక్కరినిగా నియమించాలని తీర్మానాలు జరిగాయి.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లా మహిళాసంఘ కృషి ఫలితంగా చినపాలెం గ్రామంలో గ్రామ మహిళాసంఘం ఏర్పడింది. 13-3-43 న శ్రీమతి బసవపూర్ణమ్మగారి అధ్యక్షతను, గ్రామ మహిళా సమావేశం జరిగింది. మరుగుదొడ్ల విషయంలో వెంటనే తగిన ఏర్పాట్లు చేయవలసిందని తీర్మానం జరిగింది.

గుంటూరు తాలూకా కాకిరాల, పొన్నెకల్లు గ్రామాల్లో కామ్రేడ్ మోటూరి ఉదయం (తాలూకా ఆర్గనైజరు) అధ్యక్షతను మహిళాసభలు జరిగాయి. ఇప్పటి ప్రమాదకర పరిస్థితులనుండి దేశాన్ని కాపాడాలంటే, పురుషులతోపాటు స్త్రీలు కూడా అందుకు పాటుపడాలని ఉదయంగారు చెప్పారు. కరువు కాలాల్లో పల్లెటూళ్ల స్త్రీలుకూడా ఘోరబాధలపాలవుతారు కాబట్టి ఇప్పటినుంచే స్త్రీలు, తమ కుటుంబాలకు సరిపడే ఆహారపదార్థాల విషయమై జాగ్రత్త పడాలన్నారు. రాయలసీమలో కరువుబాధలకు గురియైన స్త్రీలు, శిశువులు, పురుషులు, ఎలాంటి అవస్థలు పడుతున్నారో వివరించారు. "వారి బాధలు మన బాధలు. ఈబాధలవల్ల మనం ఉపేక్షవహించామంటే, స్త్రీలోకానికే అపచారం చేసినవారమౌతాం. కాబట్టి స్త్రీలందరు తమ శక్తికొలది సహాయంచేయాలని ఉదయంగారు ఉద్బోధించారు. అప్పుడే ఈనిధికి ధన ధాన్యాదులు వసూలవుతున్నాయని తెలుస్తోంది.

పొన్నెకల్లులో స్త్రీలకు మరుగుదొడ్ల సౌకర్యాల నేర్పరచవలసిందని కామ్రేడ్ ఉదయం, పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు దగ్గరకు డెప్యుటేషను వెళ్ళారు. దీని ఫలితంగా వెదురు తడికలతో మరుగుదొడ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet Bezwada.

END OF ISSUE